Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 4, no. 6

(Feb. 9, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 6

(Feb. 9, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

0-2-0 Regd. No M. 4486

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4 సంచిక 6	: సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ	★	పుచ్చలపల్లి సుందరయ్య తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు	బుధవారం 9-2-44

మన దేశంలో అధికాహారోత్పత్తికి సోవియట్ సహకారం

భారతదేశంలో పంటలకు మిడతలమూలంగా చాలా అనర్థం సంభవిస్తుంది. అందువలన ఈ మిడతలదండ్ల నిర్మూలన సందర్భములో బ్రిటిష్, భారతీయ శాస్త్రజ్ఞులతో సహకారంగా పదిమంది రష్యన్ వైమానికులుకూడా సింధురాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఈ పనికై వీరు ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డారు.

మధ్యప్రాచ్యభాగంలోని మిడతలదండ్ల నిర్మూలన సంఘంవారితో ఒడంబడిక కుదుర్చుకున్నందుకు ఫలితంగా పై పదిమంది రష్యన్ వైమానికులూ, పది రష్యన్ విమానాలతో ఇండియాకువచ్చారు. వారి విమానాలలో మిడతలను చంపడానికి ప్రయోగించే విషద్రవాన్ని, సన్నని బిందువులుగా చల్లే సాధనవున్నది. రష్యా ప్రభుత్వంవారు ఇట్టి విమానాల సహాయంతో తమ దేశంలో మిడతల ఉపద్రవాన్ని యెన్నో సంవత్సరాల క్రిందట నివారించుకోగల్గారు.

ఒక రష్యాదేశస్థుడు ఇలాగ అన్నాడు: "అక్షరాజ్యాల ఖలాల వలెనే మిడతల దండ్లుకూడా సరిహద్దుల నిర్ణయాన్ని గౌరవించేవి కావు. కాబట్టి, సమస్తజాతులు ఈ మిడతలదండ్లపై దండయాత్ర సాగించాలి."

ప్రస్తుతం ఇండియాలో ఈ పనిమీద వచ్చివున్న రష్యన్ వైమానికులు ఇదివరలో అనేకపర్యాయాలు రష్యారంగంలో జర్మన్లపై విమానదాడి జరపడానికి వెళ్ళివున్నారు. అక్షరాజ్యాలపై దాడి జరపడంలోకన్న మిడతలదండ్లపై దాడి జరపడంలో వారు యెక్కువ చాకచక్యాన్ని సామర్థ్యాన్ని కనపరచవలసి వస్తుందట.

మిడతలదండ్లపై విషద్రవాన్ని జల్లడానికి రష్యన్ వైమానికులు విమానాలను భూమికి 15 అడుగుల ఎత్తులలోనికి తీసుకురావలసి వస్తుందట. ఆపని యెంతో ప్రమాదకరమైనదట. దీనికై వారు తేలిక అయినట్టిన్నీ, ఎటు కావలసివస్తే అటు సులభంగా మళ్ళించడానికి వీలైనట్టి చిన్న విమానాలను ఉపయోగిస్తున్నారు.

నిషేధాలు, నిర్బంధాలు స్వాతంత్ర్యకాంక్షను అణచలేవు

★

గ్రామ గ్రామాల్లో స్వాతంత్ర్యదిన మహోత్సవాలు

15 ఏళ్ళక్రితం జాతీయ కాంగ్రెసు మహాసంస్థ సంపూర్ణ స్వాతంత్ర్య నినాదమిచ్చి, భారత ప్రజల హృదయాల్లో అమరజ్యోతిని రగిల్చింది. ఆనాటినుండి జనవరి 26 భారత ప్రజలకు ఒక పండగదినమయింది. ఒక్కొక్క పండుగకు ప్రజల చైతన్య స్థాయి పెరుగుతూ వచ్చింది. ఆ నినాదంయొక్క మహత్తును ప్రజలీయేడు గుర్తించినంతగా ఇదివరకెప్పుడూ గుర్తించి వుండలేదనడానికి సందేహం లేదు. అధికధరల పెనుభూతం ఒకవైపు, ఆకలిమంటలు, కరువుకాటకా లింకొకవైపు, రాజకీయప్రతిష్టంభన, ప్రభుత్వపు గుడ్డినిర్బంధాలు మరొకవైపు, జపాను రాక్షసులప్రమాదం వేరొకవైపు—ఇన్నిదావాగ్నుల మధ్య చిక్కుకొన్న భారతప్రజకు స్వాతంత్ర్యనినాదం కలిగించే ఉత్తేజం వేరేచెప్పాలా!

భారతజాతి హృదయంలోని స్వాతంత్ర్యజ్యోతి ఏమాత్రం సన్నగిలలేదని మొన్న జనవరి 26 వ తేదీ రుజువుచేసింది.

నిరంకుశాధికారుల నిర్బంధచర్యలు మహాప్రవాహానికి అడ్డుతగిలే రాతిగుట్టలయాయి. "స్వతంత్రభారత్‌కు జై" అనే నినాదం దేశం నలుమూలలనుండి మిన్నుముట్టింది.

మహోత్సవాలు

ఆంధ్రలో ఆనాడు ఇంచుమించు ప్రతి జిల్లాలోను మహోత్సవ దృశ్యాలే. అవి వట్టి వేడుకలు కావు. కరువునివారణ, దేశరక్షణ, మొదలైన నిర్మాణ కార్యక్రమాన్ని నలుమూలల వెదజల్లే ఉత్సవాలు.

"జాతీయనాయకులను విడుదలచేయాలి," "జాతీయప్రభుత్వంసాధించాలి," తిండిదొంగలను రూపుమాపాలి!" మొదలైన నినాదాలతో మహిళలు ముగ్గులువేశారు (వెల్దిపాడు, కృష్ణాజిల్లా). శీతనపల్లి, (కృష్ణాజిల్లా)లో 15 జతలఎడ్లు పూన్చినరథంమీద కొబ్బరాకులు, పూలతోరణాలమధ్య నెహ్రూపటం అమర్చారు. ముందు బ్యాండువాయిద్యం సాగివెళ్ళింది. దానివెనుక ఎలుగెత్తి జాతీయ గీతాలు పాడుతూ రైతులు, కూలీలు బారులు తీరి నడిచారు. ఆవెనుక 15 జతల ఎడ్లు ఎంతో ముచ్చటగ అలంకరింపబడి వచ్చాయి. వాటివెనుక జవహర్ పటంతో రథం. ఈఊరేగింపును చూచినవారెవరు నిస్పృహ, నిరాశలతో పడి ఉండగలరు! ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను అణచివేశామని ఏ నిరంకుశోద్యోగి చెప్పుకోగలడు!

గుడివాడలో స్వాతంత్ర్య నినాదాలతో ప్రభ కట్టి, వాటిని రథంపై అమర్చి, ముందు వెనుకసైకిళ్ళపై యువకులు బారులుతీరి ఊరేగింపు జరిపారు.

దివితాలూకా (కృష్ణా)లోని వేములపల్లిలో కాంగ్రెసు, కమ్యూనిస్టు నాయకుల పటాలను రథంపై నమర్చి, బ్యాండుమేళాలతో ఉత్సవం జరిపారు.

కొణిజర్లలో గాంధీ, నెహ్రూ, జోషీ, సుందరయ్యల పటాలతో, మేళతాళాలతో, ఊరేగింపు జరిగింది.

అన్నిచోట్ల ఈ మహోత్సవాలలో బాలసంఘం ఆటపాటలతో కనులపండువు గూర్చింది. అనేక ప్రాంతాల్లో, వివిధ రూపాలలో విజ్ఞానప్రచారం జరిగింది. ఉత్సవాలలో స్త్రీలు, పురుషులు — వృద్ధులు, యువకులు అమితోత్సాహంతో పాల్గొన్నారు. ముస్లింలు అనేకచోట్ల తోడ్పడ్డారు.

సందేహాలకు సమయంకాదు

విజయనగరం ప్రజ లానాడు ప్రభాతభేరీలకు నిద్రలేచారు. విద్యార్థిదళాలు పాఠశాలలకు, విద్యార్థి నిలయాలకువెళ్ళి స్వాతంత్ర్య దిన సందేశాన్నందజేశారు. ఆనాడు కమ్యూనిస్టుపార్టీ, విద్యార్థిసంఘాల యాజమాన్యాన జరిగిన సభకు వేయిమంది ప్రజలు వచ్చారు. ఇంత పెద్దసభ అక్కడ చాల అరుదు.

"జాతీయైక్యత సాధ్యమా, కాదా అనే చర్చలకు,సందేహాలకు, ఇది సమయంకాదు. కరువుకాటకాలు, జపానుదాడి, మన జాతీయ జీవితాన్నే నాశనంచేయనున్నాయి. ఈప్రమాదంనుంచి ప్రజలను కాపాడగలమార్గం జాతీయైక్యత ఒక్కటే. దాన్ని సాధించడం ఈనాడు మన ముఖ్య కర్తవ్యం" — అని ఆ మహాసభకు అధ్యక్షత వహించిన ముస్లింలీగు విద్యార్థి యం. ఏ. అజీం గారన్నారు. "మహాత్ములు,జిన్నాలు ఏకంకారని నిస్పృహ చెందవద్దు. ప్రజలందరం ఏకమైతే నాయకులు ఏకంకాక తప్పదు. అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ఇచ్చిన కార్యక్రమమే ఐక్యతకు దారితీస్తుంది. పరస్పర విభేదాలు పారదోలి, విద్యార్థులీ కార్యక్రమాన్ని బలపర్చాలి," అని ఉద్బోధించారు. సభకు వచ్చిన 600 మంది విద్యార్థులు యీ కార్యక్రమాన్ని బలపరుస్తూ ప్రతిజ్ఞచేశారు.

అనకాపల్లిలో పార్టీసభ్యులు, సానుభూతిపరులు స్వాతంత్ర్యదిన సందేశాన్ని ఇంటింట ప్రచారంచేశారు.

నిషేధాజ్ఞలు

తూర్పుగోదావరి జిల్లాలో సభలు, ఊరేగింపులు జరగ్గకూడదని ప్రభుత్వంనిషేధించింది. కాని, నిషేధాలకు చేతులు ముడుచుకు కూర్చోడం దేశభక్తుల లక్షణంకాదు. ప్రజల్లో విశ్వాసంగల దేశభక్తుడు తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకపోడానికి మార్గాలను వెదుకుతాడు. రామచంద్రపురంలో కామ్రేడ్సు స్వాతంత్ర్య దిన ప్రతిజ్ఞా పత్రాలతో ఇంటింటికీ వెళ్ళి, ప్రజల్లో ప్రచారం చేశారు. రాజమంత్రిలో ఈవిధంగా వేయి మందికి స్వాతంత్ర్య దిన సందేశాన్నందచేశారు. కరువు నివారణ కార్యక్రమానికి, జాతీయైక్యతకు ప్రజల నుత్సాహపరిచారు. మహిళాదళం 400 స్త్రీలలో ప్రచారంచేసింది.

ముస్లింపతాకం కలిసివచ్చింది!

బందరు తాలూకా (కృష్ణా) పెదన గ్రామంలో కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన వందమంది ప్రజలుజాతీయగీతాలతో, ఐక్యతా నినాదాలతో,స్వాతంత్ర్యోత్సవం సాగించారు. దారిలో ఒక ముస్లిం దేశభక్తుడు, ముస్లింపతాకంతో వచ్చి, ఐక్యతా నినాదం అందుకుంటూ ఊరేగింపులోచేరాడు. మూడువందలమందితో సభ జరిగింది. "స్వాతంత్ర్యదినం అంటే మహాపవిత్రదినం. ఈ దినోత్సవాన్ని జరుపుతూన్న పార్టీ ఏదైనాసరే - అది దేశంపట్ల తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నదన్నమాట" అని సభ కధ్యక్షతవహించిన కాంగ్రెసు ప్రముఖులు డాక్టరు సుబ్బారావుగారన్నారు. బందరులోను, బందరు తాలూకాలో కప్పలదొడ్డి, పెందుర్రు, బల్లిపర్రు, వెళ్ళగరువు, ముచ్చెర్ల, చేవేంద్రపాలెం, మల్లవోలు, పోలవరం గ్రామాల్లోను వందలకొలది ప్రజలు స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరిపారు.

కాంగ్రెసు ప్రముఖులు పాల్గొన్నారు.

దివితాలూకాలోని పొరిటిగడ్డలో జాతీయ నాయకులఫొటోలతోను, జాతీయ నినాదాల ప్రభతోను ఊరేగింపు బయలుదేరింది. 60 ఏండ్ల వృద్ధు జిల్లెళ్ళమూడి వెంకయ్యగారు ఎర్రజండాతో ఊరేగింపుకి నాయకత్వం వహించారు. చుట్టుప్రక్కల గ్రామాలగుండా ఊరేగింపు సాగింది. తరువాత స్థానిక కాంగ్రెసు ప్రముఖులయిన శ్రీ పర్చూరి లింగయ్యగారి అధ్యక్షతకింద సభజరిగింది.

భట్లపెనుమర్రులో రెండువందల మంది ఉత్సవం జరిపారు.

గన్నవరం తాలూకాలో గన్నవరం, కలవపాముల, కలవపాముల గూడెం, వేమండ, వేమండగూడెం, ఇందుపల్లి, మదిరపాడు, నందమూరు, రాజంపేట, కాటూరు, భావాజీ గూడెం, అల్లాపురం, నార్లపాడు, గ్రామాల్లో కులమతభేదాలు లేకుండా స్వాతంత్ర్యదిన మహోత్సవం జరిగింది. కపిశేశ్వరపురం ఫిర్కాలో అయినపూరునుంచి ఊరేగింపు కోదేరు మీదుగా కృష్ణాపురం చేరుకునేసరికి, అక్కడ స్వాతంత్ర్య ప్రభతో మరికొందరు ఊరేగింపులో కలిశారు. అంతాకలిసి మహోత్సాహంతో చోరగూడి, పెనుమెత్స, మామిళ్ళపల్లి, అగినపర్రు, పైడిముక్కల, వీరంకిలాకు గ్రామాల్లో స్వాతంత్ర్య సందేశాన్ని అందజేస్తూ, కపిశేశ్వరపురపురం చేరుకున్నారు. అక్కడ నాలుగువందల ప్రజలతో సభ జరిగింది.

కైకలూరు తాలూకాలో, చిగురుకోట గ్రామంలో మహిళలు ప్రత్యేకంగా ఒకసభ జరుపుకున్నారు. అయ్యవారి రుద్రవరం, వడాలి, గోపవరం గ్రామాలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాయి.

తిరువూరు, గంపలగూడెం, గ్రామాల్లో ఉత్సవాలు జరిగాయి.

'విడిపించుకుంటాము వీరగాంధీని!'

ఈ ఉత్సవాల్లో రెండు విషయాలు స్పష్టమయాయి. దైనందిన సమస్యలపైని అందరూ ఏకంకావాలనే (మిగతా 4 పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 9-2-44

నూతన ఆదర్శం

సోవియట్ యూనియన్ వివిధస్వతంత్రజాతుల ప్రజలసమాఖ్య. ఈ సమాఖ్యలో యూనియన్‌లోనుంచి విడిపోవడానికికూడా స్వయంనిర్ణయహక్కు గలిగిన 16 రిపబ్లిక్కులున్నాయి. 22 చిన్న స్వతంత్ర రిపబ్లిక్కులున్నాయి. అల్పసంఖ్యాక జాతులు ప్రత్యేకహక్కులు కల్గిన 20 స్వతంత్ర ప్రాంతాలున్నాయి. సోవియట్ భూమిలో దాదాపు 180 భాషలు మాట్లాడుతూ, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అనుభవించుతున్న ప్రజలున్నారు. వివిధజాతులకు, తెగలకు, మతాలకుచెంది, అనేక భాషలు మాట్లాడే ఈ ప్రజలందరు పరస్పరస్నేహం కలిగి అందరి కళ్యాణంకొరకు కృషి చేయడమే సోవియట్ సాధించిన సాటిలేని విజయాలలో ఒకటి. కామ్రేడ్ స్టాలిన్ అనుసరించిన పాలసీవల్లనే వివిధప్రజలకు స్వయంనిర్ణయాధికారం యివ్వబడింది. బలమైన సోవియట్ యూనియన్ నిర్మించబడింది. స్వతంత్ర ప్రజల ఐకమత్యం వల్లనే సోవియట్ నేడు యుద్ధంలో అఖండవిజయాలు సాధించుతూంది.

సోవియట్ పార్లమెంటుఅయిన 'సుప్రీమ్‌సోవియట్' సమావేశంలో విదేశాంగ మంత్రి మాలటావ్ రెండు క్రొత్తశాసనాలను ప్రవేశపెట్టాడు. వాటి ప్రకారం వివిధ సోవియట్ రిపబ్లిక్‌లన్నిటికి విదేశాలతో సంబంధాలు ఏర్పరచుకునే అధికారం యివ్వబడింది: ప్రత్యేకంగా తమ సైన్యాన్ని నిర్మించుకోవచ్చును. మాలటావ్ వీటిని ప్రవేశపెడుతూ సోవియట్ ప్రభుత్వాన్ని ఇతరదేశాలు గుర్తించ నిరాకరించిన రోజులు గతించిపోయాయన్నాడు. యుద్ధకాలంలో బ్రిటను, అమెరికాలతో స్నేహ ఒడంబడికలు జరిగాయి. సోవియట్ నాయకత్వాన హిట్లరుకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కాంక్షించే ప్రజలందరూ ఐక్యమవుతున్నారు. యూరపుదేశాలతో సోవియట్ స్నేహం మరింత బలపడుతూందనడానికి జకోస్లోవేకియా సోవియట్ యూనియన్‌తో చేసికొన్న ఒడంబడికే చక్కని ఉదాహరణమన్నాడు మాలటావ్. వివిధరిపబ్లికులకు యితర దేశాలతో తామే స్వతంత్రంగా సంబంధాలు ఏర్పరచుకోడానికి, సైన్యాలను నిర్మించుకోడానికి అధికారముండాలన్నాడు. ఈ ప్రతిపాదనలను సుప్రీమ్ సోవియట్ ఏకగ్రీవంగా అంగీకరించింది.

యుద్ధం జరుగుతుండగా రాజ్యాంగమార్పులు సాధ్యంకావనే సాకుచెపుతూ, భారతదేశంవంటి వలసరాజ్యాలకు స్వాతంత్ర్యం యివ్వ నిరాకరించుతున్న సామ్రాజ్యవాదులకు సోవియట్ శాసనాలు దిగ్భ్రమ కలిగించాయి. కొందరు శాంతి సమావేశంలో హెచ్చు ఓట్లు సంపాదించడానికి ఎత్తు అన్నారు. కొందరు బ్రిటీషు సామ్రాజ్యంలోని రాజ్యాలు యివరకే అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొంటున్నాయిగాన, యీ సంస్కరణలో గొప్ప విశేషంలేదని చప్పరించివేస్తున్నారు. బ్రిటీషు సామ్రాజ్యవాదులు వీటిని గురించి యిలా అపార్థాలు చెప్పడంలో ఆశ్చర్యంలేదు. ఏమంటే సోవియట్ ప్రభుత్వం వివిధరిపబ్లికులకు సంపూర్ణస్వాతంత్ర్యం యిచ్చిందని అంగీకరించితే తమ సామ్రాజ్యానికి చేటువస్తుంది: వలసరాజ్యాల ప్రజలను దోచుకొనే తమ సామ్రాజ్యవాదానికే స్వస్తి చెప్పుకోవలసివస్తుంది. వారిది కావాలని చేసే కారణమున్న దుష్ప్రచారం. బ్రిటీషుసామ్రాజ్యవాదుల పత్రిక అయిన "ఎకనామిస్టు" కెనడా సంపూర్ణస్వాతంత్ర్యం కోరినందుకు ఆక్షేపించుతూ ఎలా వాపోతూందో చూడండి: "సామాన్యదృష్టికి గోచరంగాని స్నేహబంధనాలవల్ల 16 సోవియట్ రిపబ్లికులూ కలిసే వుంటాయి?" ఈ స్నేహబంధం బ్రిటిష్ దొమినియన్లమధ్య లేదు కాబట్టి, బలవంతాన్నయినా అంటగట్టుకోవాలనే భావాన్ని ఈ పత్రిక వెల్లడిస్తూంది.

సోవియట్ రాజనీతి మనకొక చక్కని గుణపాఠం నేర్పుతూంది. వివిధ జాతుల ప్రజలకు స్వయంనిర్ణయాధికారం వుండటంవల్ల దేశం విచ్ఛిన్నంకాదనీ, ప్రజలు తమ స్వాతంత్ర్య రక్షణకొరకు ఐకమత్యంతో పోరాడుతారనేది రుజువుపడింది. ఈ సంగతి గుర్తించితే ముస్లింజాతులకు స్వయంనిర్ణయాధికారం అంగీకరించుటద్వారా జాతీయైక్యతను నిర్మించి, భారతస్వాతంత్ర్యాన్ని సాధించగలుగుతాము. ఇందుకు వ్యతిరేకమై, 'అఖండ హిందూస్థాన్' నినాదాన్ని పట్టుకొనిప్రేలాడే 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్', 'ఆంధ్రప్రభ'లాంటి భారతపత్రికలు బ్రిటీషుసామ్రాజ్యవాదులవలెనే సోవియట్ సంస్కరణలను గురించి దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈప్రచారం భారతప్రజల జాతీయవాంఛకు, స్వాతంత్ర్య ఆశయాలకు విరుద్ధమైనది.

భారతీయులం యితరుల అనుభవాలనుంచి నేర్చుకోవాలి. సోవియట్ అనుసరించిన పాలసీ మనకొక చక్కనిమార్గం చూపుతోంది. వివిధజాతుల ప్రజల స్వయంనిర్ణయాధికారాన్ని అంగీకరించుదాం. ఐకమత్యం నిర్మించి స్వాతంత్ర్యాన్ని సాధించుదాం. సింధు, పంజాబు, ఆంధ్ర, కన్నడ వగైరా వివిధజాతుల ప్రజల రిపబ్లికులన్నీకలసి భారత ఫెడరేషను ఏర్పడుతుంది; భారతప్రజలందరూ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అనుభవించుతారు. ఆంధ్రప్రజలందరూ యిలాంటి రాజ్యాంగ నిర్మాణాన్నే కోరుతారు.

★ మన రాజకీయాలు

— బెంగాల్ దేశభక్తుల ప్రకటనలు
— శాసన సభ్యుల సమావేశం

— పద్దుమారి చంద్రశేఖరరావు

"ఏ కాంగ్రెసు మహదాశయాలకొరకు నాథ్ర్త సేనుగుప్త, ఇంకా అనేకమంది దేశభక్తులు, ఆత్మార్పణం గావించారో అట్టి కాంగ్రెసు మహాసభయొక్క పేరుతో కరువుతో మాడిపోయే చిటగాంగ్ ప్రజలకు సహాయం పంపమని కోరుతున్నాను. ప్రజలను కరువునుండి కాపాడటానికి అందరూ కలసి పనిచేయాలని, నాయకులను విడుదల చేయాలని కోరుతున్నాను" అని నెల్లీసేన్ గుప్తా ఎం. యల్. ఏ., హృదయాలు జలదరించేటట్లుగా దేశభక్తులందరికి విన్నవించింది. 'నెల్లీ' 1933 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసుమహాసభకు అధ్యక్షురాలు; జె. యం. సేనుగుప్తా భార్య. ఇపుడు చిటగాంగ్‌లోని సంయుక్త కరువు నివారణ కమిటీకి అధ్యక్షురాలు. ఆమెపిలుపు ఒక బెంగాల్ ప్రజలకేగాక, భారతీయు లందరికీ కర్తవ్యాన్ని సూచించుతోంది.

సతీస్‌దాస్‌గుప్తా ప్రకటన

వంగదేశపు గాంధి అని పిలువబడే కాంగ్రెసునాయకుడు శ్రీ సతీస్‌దాస్‌గుప్తా యీ మధ్యనే జైలునుండి విడుదల అయ్యాడు. కరువునివారణ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన అవుసరంవుందన్నాడు. ఉచితభోజనశాలలు మూసివేయరాదని నొక్కి చెప్పాడు. "మీరు వివిధసంస్థలకు చెందియుండవచ్చు. వివిధ రాజకీయాభిప్రాయాలు కలిగి వుండవచ్చు. లీగు పాకిస్థాన్‌ను అపేక్షించవచ్చు. కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని కోరవచ్చు. ఐనా కరువునివారణ పనిలో అంతాసహకారం చేయడం సాధ్యం - అవుసరంకూడ. కలసి కరువునివారణకు కృషిచేయడంద్వారా మనలో ఐకమత్యం నానాటికి వృద్ధిపొందుతుంది." అని సతీస్‌గుప్తా స్పష్టపరచాడు. కరువునివారణ కృషిలో ప్రభుత్వసహకారం అవుసరమన్నాడు. ప్రజలంకలసి పనిచేస్తే ప్రభుత్వాన్ని కార్యాచరణకు దిగేటట్లు చేయవచ్చునన్నాడు. "నేను ఎవరినీ నిందించను. కాని మనమంతా కలసిపనిచేసి స్వయంసహాయానికి పూనుకుంటే అనేకమరణాలను ఆపగలిగేవారము. 6 కోట్ల బెంగాల్ ప్రజలలో చనిపోయినది 50 లక్షలు. అనగా నూటికి 8 మంది. తక్కిన 92 మంది పూనుకుంటే, ఉన్నవారు తమఖర్చు తగ్గించితే అనేకమందిని రక్షించగలిగేవారము"అని ప్రబోధించాడు.

తరువాత దాస్‌గుప్తా బెంగాల్ ప్రభుత్వ కంట్రోల్‌స్కీము కాగితంమీదనే వుండిపోతుందన్నాడు. ఏమంటే స్టాకులను ప్రభుత్వమే నిల్వచేయకుండా ధరలకంట్రోలు పెట్టడంవల్ల, నిల్వ వ్యాపారస్తులు దొంగవ్యాపారం ప్రారంభించగలిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానికంగావున్న స్టాకులను స్వాధీనం చేసికొని ప్రజలకు కంట్రోలురేట్లకు అమ్మించాలి. లేనిచో కరువుమరింత తీవ్రంగా వ్యాపించుతుందన్నాడు. "అన్ని సంస్థలుకలసి కరువునివారణకు కృషిచేయాలని దేశభక్తులందరికీ నా మనవి. నేను శక్తికొలది పనిచేస్తాను" అని ప్రకటించాడు.

నెల్లీసేన్‌గుప్తా, సతీస్‌బాబు ప్రకటనలు నేడు దేశభక్తుల కర్తవ్యాన్ని నిరూపించుతున్నాయి. చొరవతో ఆహారసమస్య పరిష్కారానికి కృషిచేయడంవల్లనే వివిధపార్టీల మధ్య ఐకమత్యం నిర్మించగలమనీ ప్రజలను రక్షించగలమని స్పష్టపరుస్తున్నాయి.

శాసన సభ్యుల సమావేశం

ఒకవైపున దేశభక్తులు ప్రజలను రక్షించడానికి, ఆహారసమస్యను పరిష్కరించడానికి, పైవిధంగా ముందుకొస్తున్నారు. కాని యింకోవైపునకొందరు ప్రతిష్ఠకోసంపెనుగులాడుతూ తమ కర్తవ్యాన్ని మరచిపోతున్నారు. భూలాభాయిదేశాయి కాంగ్రెసు వర్కింగ్ కమిటీకి రాజీనామా ఇచ్చాడు. గత 20 మాసాలు రాజకీయాలనుండి విరమించాడు. మద్రాస్ శాసనసభ్యుల సమావేశం ఈక్రింది తీర్మానం గావించింది. 'కేంద్రశాసనసభ్యులు, రాష్ట్రీయ శాసనసభ్యులు, ప్రస్తుత రాజకీయ సమస్యను చర్చించిప్రతిష్టంభననుతొలగించడానికి మార్గాలుసూచించాలని' తీర్మానించింది. దానిఫలితంగా ఢిల్లీలో శాసనసభ్యులు సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'ఇండియన్‌ఎక్స్‌ప్రెస్'లోభూలాభాయిదేశాయి కాంగ్రెసు అసెంబ్లీ పార్టీనాయకుడుగా దీనిని వ్యతిరేకించు తున్నాడనే వార్త ఒకటి ప్రకటించింది. "తమపనులద్వారా కాంగ్రెసును బలహీన పరచేకంటే మెదలకుండా కూర్చోడం మంచిదని" ఒక ముఖ్య కాంగ్రెసు నాయకుడు సెలవిచ్చినట్లుకూడా యునైటెడ్‌ప్రెస్ ప్రకటించింది. ఈవార్త ఎంతవరకు నిజమో తెలియదు. శాసనసభ్యుల సమావేశానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దేశముఖ్ 70 మంది కేంద్రశాసన సభ్యులకు ఆహ్వానం పంపాడనీ, 12 మంది మాత్రమే వ్యతిరేక అభిప్రాయం ప్రకటించారనికూడ ఆదేవార్తలో వుంది.

ఈవార్తల నిజానిజాలు ఏమయినా, శాసన సభ్యులు సమావేశమవడంమాత్రం అవసరం. వివిధ పార్టీల ఐక్యతకొరకు, కాంగ్రెసు నాయకుల విడుదల కొరకు కృషిచేయడానికే సమావేశం పిలువబడుతూంది. కాంగ్రెసు వ్యతిరేక కూటమి ఏర్పడడానికి ప్రయత్నమని ఆరోపించడం కేవలం దుష్ప్రచారం. భూలాభాయిదేశాయి ప్రకటన 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సంపాదకీయం వ్రాసినట్లుగా "ఓటమి తత్వాన్ని ఓడించడంలేదు." సమావేశం అయి నేడు దేశాన్ని ఆవరించివున్న ఓటమి తత్వాన్ని తొలగించడానికి కృషి చేయడం, నాయకుల విడుదల కొరకు పార్టీలన్నీ సంప్రదించడం, ఓటమి తత్వం ఎన్నటికీ కాదు. మనమేమీ చేయలేమని నిస్పృహపడి కూర్చోడమే ఓటమి తత్వం. అలా కూర్చోడంవల్లనే కాంగ్రెసు బలహీన పడుతుంది. అందుచే శాసనసభ్యులు సమావేశమయి జాతీయైక్యత నిర్మించడానికి, నాయకుల విడుదల కొరకు, ప్రతిష్టంభన తొలగించడానికి, చొరవతో ముందుకువచ్చి కృషి చేయాలి. తద్వారానే కాంగ్రెసు వాదులు కాంగ్రెసును బలపరచ గల్గుతారు. బ్రిటిషు ప్రభుత్వాన్ని, వంచి జాతీయ ప్రభుత్వాన్ని సాధించగల్గుతారు.

7—2—44

మూడవ విశాఖజిల్లా విద్యార్థి మహాసభ

"జాతీయైక్యతలో వున్న మహత్తర ప్రాభవాన్ని కొందరు శంకిస్తున్నారు. మన దేశ స్వాతంత్ర్యానికి అది పునాది వంటిదని గుర్తించలేకపోతున్నారు. లెబనాన్, సిరియా, దేశాల వేపు వారిని చూడవలసిందని కోరుతున్నాను. అభివృద్ధి నిరోధకుల ఆటలు సాగనియ్యక, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించిన లెబనాన్ లోని ముస్లిం - క్రిస్టియన్ ప్రజల జాతీయైక్యతనుండి, భారతీయులం గుణపాఠం నేర్చుకొని, దేశస్వాతంత్ర్యాన్ని సాధించడం మన విధ్యుక్తధర్మం." అని ఈ నెల 22, 23 తేదీలలో విజయనగరంలో జరిగిన మూడవ విశాఖజిల్లా విద్యార్థి మహాసభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ, గోర్స రాధాకృష్ణమూర్తిగారు హెచ్చరించారు. చావు బ్రతుకుల సందిగ్ధావస్థలోవున్న మనదేశాన్ని క్షామరాక్షసికి ఎరకాకుండా రక్షించే బాధ్యత; చైనాదేశాన్ని ఆరు సంవత్సరాలనుండి ఘోర హింసల పాలుచేస్తూ, యిప్పుడు మన దేశపు పొలిమేరలలోపొంచి కాచుకొనివున్న ఫాసిస్టు జపాన్‌దాడినుండి దేశాన్ని రక్షించే బాధ్యత; జాతీయైక్యతను, నాయకుల విడుదలను, దేశ స్వాతంత్ర్యాన్ని, సాధించేబాధ్యత; భావిపౌరులైన విద్యార్థులపైనుందని వివరించేరు. విద్యార్థి వుద్యమాదర్శాలైన శాంతి స్వాతంత్ర్యాభ్యుదయాలను స్థాపించవలసిందని ఉద్బోధించేరు.

నాంది

భారత విద్యార్థివుద్యమ చరిత్రలో విశాఖ జిల్లా ఒక ప్రముఖస్థానం సంపాదించుకుంది. ఎం. బి., బి. యస్.; బి. కాం. డిగ్రీల రికగ్నిషన్ విషయంలో విశాఖజిల్లా విద్యార్థులు ఒకప్పుడు తమ శక్తిని ప్రదర్శించేరు. ప్రభుత్వం తమ మీద ప్రయోగించిన నిర్బంధ విధానాన్ని ధైర్యంగా ఎదుర్కొగలిగేరు. అప్పటి మహోజ్వల చరిత్ర చావలేదు, చావలేదని కోటి గొంతులతో చాటి చెప్పింది. ఇప్పటి జిల్లా మహాసభ. మహాసభ జరుగుతుండగా నెల రోజులనుండీ విజయనగరంలో సంచలనం ప్రారంభమైంది. చందాల వసూళ్ళకోసం, వైజ్ఞానిక కార్యక్రమం తర్ఫీదుకోసం, చిత్రకళాప్రదర్శనంకోసం, యింకా తదితర సన్నాహాలకోసం తేనెటీగల్లాగ విద్యార్థులు వూళ్లో కోలాహలం ప్రారంభించారు. మహాసభ ప్రచారంతోబాటు, విద్యార్థిసంఘానికి 122 రు కొత్త సభ్యుల్ని చేర్పించేరు. విద్యార్థినుల ప్రచారక దళం 28 గురు విద్యార్థినుల్ని సభ్యులుగాచేర్పించింది. 80 బెంగాల్ క్షామచిత్రాల్ని అమ్మింది. 20 రూపాయిలు బెంగాల్ క్షామనిధి వసూలు చేసింది. ప్రచారక దళాలు 60 రూపాయిలు క్షామనిధి వసూలుచేసేరు. 300 క్షామచిత్రాల్ని అమ్మేరు. విద్యార్థిసంఘ కార్యక్రమం విద్యార్థుల్లోనూ యితరుల్లోను విపులంగా చర్చించబడింది. మహాసభ సన్నాహాల్లో వుత్సాహంగా తిరిగే విద్యార్థులు అడుగడుగునా కనిపించసాగేరు.

పానకంలో పుడకలు

మర్నాడు సభజరుగుతుండగా పోలీసులు సి. ఐ. డీ. లు పట్టణ విద్యార్థిసంఘ కార్యాలయం సోదా చెయ్యడానికని వచ్చి అడావిడి చేశారు. ఎందుకు సోదాచేస్తున్నారని తెలుసుకోబోతే,జాతీయవిద్యార్థిసంఘమే ఇదిఅన్న అభిప్రాయంతో వారి అట్టహాసం చేస్తున్నట్లు స్పష్టమయింది. ఇది జాతీయ విద్యార్థిసంఘం కాదని చెప్పగా తెల్లమొగంవేసి పోలీసులు వెళ్ళిపోయారు.

విద్యార్థిశక్తి కదిలింది

22 తేదీ సాయంత్రం 300 మంది విద్యార్థులతో ఊరేగింపు బయలుదేరింది. విద్యార్థి నినాదాలతో ఊరు మారుమోగింది. మూడు జతల ఎడ్లు కట్టిన బండికి విద్యార్థి పతాకాలు, క్షామపరిష్కారాన్ని, ఇతర జాతీయసమస్యల పరిష్కారాన్ని సూచించే చిత్రాలు, అలంకరించబడ్డాయి. బండిగూడుకు కట్టిన, విద్యార్థి చిహ్నమైన ఎర్రనక్షత్రం చూపుమేరదూరం వరకూ సగర్వంగా కనుపిస్తూంది. బారులు తీర్చిన విద్యార్థి ప్రవాహం, దిక్కులు పిక్కటిల్లే నినాదాలతో పట్టణంలోని ముఖ్యప్రదేశాల్ని చుట్టబెట్టి, మహాసభ జరిగే స్థలం చేరుకుంటోంది. మధ్యలో నాలుగేళ్ల వయసు గల పిల్లవాడు యీకోలాహలం అంతా చూచేడు. ఊరేగింపును కలుసుకున్నాడు. చేతిలోవున్న బెత్తం వూపుతూ సైనికుడిలా నడుస్తూ ఊరేగింపుకి నాయకత్వంవహించేడు.

"విద్యార్థి వుద్యమంలో ఒక ప్రముఖ సంఘటన అయిన వాసార్ ఒడంబడికతో అంతర్జాతీయ విద్యార్థి సంఘం ఫాసిస్టు వ్యతిరేక కార్యక్రమాన్ని చేబట్టింది. భారతవిద్యార్థి ప్రతినిధులు ఆ ఒడంబడికపైని సంతకాలు చేసి, భారత విద్యార్థులుకూడా ఫాసిస్టు వ్యతిరేక కార్యక్రమాన్ని అవలంబిస్తున్నారని ప్రపంచానికి వెల్లడిచేసేరు. ఆ ఫాసిస్టు వ్యతిరేక ప్రజా కార్యక్రమం తీవ్రంగా ఆచరించవలసిన పరిస్థితులు యిప్పుడు యేర్పడ్డాయి. ఆ కార్యక్రమం ద్వారా ప్రజా ఐక్యతను సాధించి, భారతదేశ స్వాతంత్ర్యానికి అచంచల దీక్షతో కృషిచేయవలసింద"ని శ్రీమతి లక్ష్మి, యం. బి., బి. యస్. హెచ్చరికచేస్తూ, విద్యార్థిజండాను ఎగురవేసేరు. విద్యార్థులందరూ పిడికిలి బిగించి విద్యార్థి వందనం చేసేరు.

మా విలేఖరి

ఉపన్యాసాలు

విద్యార్థి సమస్యల్ని, నేటి క్లిష్టపరిస్థితుల్లో విద్యార్థి నిర్వహించవలసిన పాత్రను విపులంగా చర్చించిన బి. వి. రావు (ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘ సహాయకార్యదర్శి)గారి వుపన్యాసం, అభ్యుదయ సాహిత్యం, అభ్యుదయ కళలూ సమాజ నిర్మాణంలో ఎక్కువ పాలు తీసుకోవాలని ఉపన్యసించిన భాస్కర్ల సూర్యనారాయణమూర్తిగారి ఉపన్యాసం; బెంగాలు దుర్భర క్షామపరిస్థితుల్ని చిత్రించిన సురేంద్రనాథ్‌గారి వుపన్యాసం, విజ్ఞానంలోని అభివృద్ధి నిరోధకమైన పోకడలను అరికట్టి అభ్యుదయకరంగా చేయవలసిన బాధ్యతను గురించి ప్రబోధించిన ప్రొఫెసర్. కిళాంబి రంగాచారిగారి ఉపన్యాసం,చాలావిజ్ఞానవంతంగా, ఉత్తేజకరంగా వున్నాయి. నేటి సమాజంపట్ల విద్యార్థులు,తదితరులూ ఏర్పరుచుకోవలసిన దృక్పథాన్ని స్పష్టపర్చాయి.

నిర్మాణవిషయాలు

"వేడినెత్తురు పొంగి ఉడుకులెత్తే" ఉత్సాహం కంటె, కార్యవాదాన్ని నిర్మాణశక్తినీ యెక్కువగా మహాసభ ప్రదర్శించింది. బలవత్తరమైన ఐక్యవిద్యార్థి సంఘనిర్మాణానికి, విపులంగా చర్చించి కార్యక్రమం తీసుకుంది. విద్యార్థి వుద్యమంలో కాకలుతీరిన విద్యార్థి నాయకులు-వల్లభరావు(కార్యదర్శి), సుదర్శన రావు, డాక్టరు లక్ష్మి, రాజేశ్వర్రావు, రామనారాయణరెడ్డిగార్లు – ఆర్గనైజింగ్ కమిటీగా నియమింపబడ్డారు. జిల్లాలో అనేకప్రాంతాలనుండి మొత్తం 43 గురు ప్రతినిధులు వచ్చేరు. వీరిలో 5 గురు స్త్రీలు; 6 గురు బాల ప్రతినిధులు.

జిల్లాలో సుప్రసిద్ధ కాంగ్రెసునాయకుడైన స్వామిబాబుగారు తన ముగ్గురు మనమల్ని స్వయంగా నరసన్నపేటనుండి విజయనగరం తీసుకవచ్చారు.

ప్రతినిధులు వివిధ తీర్మానాల మీద 14 గంటలకాలం చర్చలు సాగించేరు. జాతీయైక్యత; విచ్ఛిన్న కార్యక్రమంగల ఆర్. యస్. యస్.; తెల్లకాగితాలు, కిరోసిన్, ఆహారసమస్య; శారీరక, వైజ్ఞానికాభివృద్ధికి ఉండే ఆటంకాలు; మూడుసంవత్సరాలు పరిమితిపెట్టిన యస్.యస్.యల్.సి.; పరీక్షకు వెళ్ళేవిద్యార్థులను విద్యాశాఖ నిర్బంధించడం; వ్యవసాయకళాశాల ఆవశ్యకత; మహారాజ కళాశాలలోను, ఏ. వి. యన్. కాలేజీలోను విద్యార్థినులకు ప్రత్యేక విశ్రాంతి స్థలావశ్యకత, బీపురుపల్లిలో వున్నత పాఠశాల పెట్టవలసిన అవసరం—మొదలైనవి చర్చించబడిన తీర్మానాలు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తులో భాషలు తప్ప తక్కిన విషయాలు తెలుగులోబోధించేటట్లు చేయడానికి విద్యార్థులందరూ తీవ్రంగా ఆందోళన చేయాలని తీర్మానించబడింది. రసాయనికశాస్త్రం ప్రాక్టికల్ పరీక్షలకు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు విద్యార్థులు చెన్నపట్నం వెళ్ళవలని వుండడంవల్ల చాలా యిబ్బందికి గురిఅవుతున్నారు. సమీపంగావున్న స్థలంలో ఆపరీక్షలు ఏర్పాటు చెయ్యవలసిందని తీర్మానించబడింది.

ముఖ్యంగా గమనించవలసినవి ఉపాధ్యాయులకు సంబంధించిన తీర్మానాలు. విద్యావిధానం ఆదర్శప్రాయంగా వుండాలంటే విద్యార్థి–ఉపాధ్యాయుల ఐక్యత అత్యవసరమని నొక్కి వక్కాణింపబడింది. యుద్ధకాలంలో స్టేషనరీ ఉపాధ్యాయులనే కొనుక్కోమనడం అన్యాయమనీ, వారికి కరువుభత్యం తప్పకుండా యివ్వవలెననీ, పాఠ్యకాలానికి న్యాయమైన పరిమితి యేర్పాటు చేయాలనీ తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

వైజ్ఞానిక కార్యక్రమం

"నేను చాలా విద్యార్థి సభల్లోనూ యితర సభల్లోనూ పాల్గొన్నాను. కాని చిత్రకళాప్రదర్శననూ, వైజ్ఞానిక కార్యక్రమం, యింత ఉత్తమమైనవి నేనెక్కడా చూడలేదు. ఇవి అద్వితీయంగా వున్నాయి." యివి మహాసభలోపాల్గొన్న రాష్ట్రవిద్యార్థిసంఘ సహాయ కార్యదర్శి, బి. వి. రావుగారన్న మాటలు. "ప్రయోజనకరంగాలేని పాటగాని, నాటకంగాని, చిత్రంగాని, మా వైజ్ఞానికకార్యక్రమంలో వుండడానికి వీల్లేదు." అని మహాసభను నడిపినవారు సగర్వంగా చెప్పేవారు. తమ మాటలలో అతిశయోక్తిలేదని రుజువు చేసుకున్నారు.

చిత్రకళా ప్రదర్శనం, సోవియట్‌శాఖ, బెంగాల్‌శాఖ, ప్రకృతి చిత్రశాఖ, నాయకుల శాఖ, అని నాలుగుశాఖలుగా విభజించబడింది. దాదాపు వందచిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. పదహారుమంది చిత్రకారులు - దాదాపు అందరూ ప్రస్తుత విద్యార్థులే - తమచిత్రాల్ని ప్రదర్శించేరు. వివిధవర్గాలకు చెందినవారు సుమారు నాలుగువేలమంది ప్రదర్శనాన్ని చూసి ఆనందించేరు. చిత్రింపబడిన ఆయా విషయాల్ని అవగాహనం చేసుకున్నారు. "మనకవి" అన్న చిత్రాన్ని చూసి యం. ఏ. పట్టంపొందిన ఒక ఉపాధ్యాయుడు పరవశుడై, తనతోనున్నవారికి దానిలోని ప్రాశస్త్యాన్ని వుద్రేకంగా వర్ణించసాగేడు. చిత్రంలోని విషయం - మనదేశపటం, సరిహద్దుల కవతల రష్యాలో భయంకరయుద్ధం, జైలులో నాయకులు, యెడమొగంపెడమొగంగా కూర్చున్న హిందూ-ముస్లింలు, బెంగాలో క్షామపీడితులు, బర్మానుండి బోసుతో వస్తూన్న టోజో, తెలుగుదేశంలో తనలోకంలో తానే నివసిస్తూ ప్రేమ కవిత్వం రాస్తూన్న కవి.

కళాశాల ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు,డాక్టర్లు,విద్యార్థులు, సామాన్య ప్రజలు మొదలయినవారితో కూడుకున్న 3000 మంది ప్రజలతో వైజ్ఞానిక మహాసభ క్రిక్కిరిసిపోయింది. సాయంత్రంనుండీ రాత్రి దాదాపు పదకొండుగంటలవరకూ ప్రేక్షకులు శ్రద్ధగా నాటకాలు, సమిష్టిగానాలు, చిత్రవేషాలుచూసి ముగ్ధులయ్యారు.

హరీంద్రనాథ చటోపాధ్యాయగారి నాటికకు తెనిగింపు "ఉరిశిక్ష", శ్రీ ధర్మారావుగారి "అవన్నీ నీకర్లేనా?".అన్న నాటిక, ప్రదర్శింపబడ్డాయి. అక్రమాలతో అవకతవకలతో నిండిపోయిన నేటిసంఘ వ్యవస్థ వీటిలో తీవ్రంగా విమర్శింపబడ్డాయి. మహాసభలో పాడిన పాటల్లోని విషయం, పాడినవిధానం,అదేవిధంగా నాటకాలు,ఉత్తేజకరంగా ఉన్నాయనడానికి అనేకులు వాటి ప్రతులు తమ కివ్వవలసిందని అడగడమే సాక్షి.

"ప్రళయం పుట్టెను వంగదేశమున భయమునొలుపనోబాబూ...." అని దాసరివేషంతో పాడుకొంటూ ప్రేక్షకులనుండి తొమ్మిది రూపాయలు బెంగాలునిధికి వసూలు చేయబడింది.

టిక్కెట్లు లేకుండా యింత చక్కని ప్రదర్శనాలు జరిపిన విద్యార్థుల్ని వ్యతిరేకులు కూడా మెచ్చుకోక తప్పిందికాదు. ఆటలు, వాగ్వివాదాలు, సంగీతం మొదలైన పోటీలలో 100 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరానికి కొక కొత్తకళ వచ్చింది.

కొత్త ప్రచురణలు

పశ్చాత్తాపం (నాటిక)	0—6—0
గుండెనిబ్బరం (కథలు)	0—8—0
బాలసంఘం పాటలు	0—2—0
ఆర్.యస్.యస్. నిజస్వరూపం	0—6—0
మనలెనిన్	0—8—0
లెనిన్ పల్లెటూరిపేదలకు	0—8—0
స్వాతంత్ర్య సంగ్రామము	0—10—0
జపాను నిజస్వరూపం	0—10—0
టాన్యా (బుర్రకథ)	0—2—0
ప్రసాదు చరిత్ర (బుర్రకథ)	0—2—0
భారత కమ్యూనిస్టుపార్టీ నిర్మాణచరిత్ర	1—12—0
ప్రజానాయకుడు స్టాలిన్	1—0—0
కార్మికవర్గం - దేశరక్షణ	0—8—0

స్వాతంత్ర్య దినోత్సవాలు అందజేస్తున్న సందేశ మేమిటి?

(1 పేజీ తరువాయి) ఆకాంక్ష. ఈ విషమపరిస్థితినుండి దేశానికివిముక్తి కలిగించగల జాతీయనాయకులను విడిపించుకోవాలనే ఆరాటం. ప్రతి ప్రాంతంలోను, ప్రతి ప్రదర్శనంలోను స్పష్టమయింది.

"విడిపించుకొంటాము వీరగాంధీని" అని భీమనపల్లిలో ఆవేశంతో పదంపాడుతూ ఊరేగింపు సాగించిన బాలసంఘం, యువజన సంఘాలు ఈ కోర్కెనే చాటాయి. ఊరేగింపు అనంతరం జరిగిన సభకు, ఆగస్టు సందర్భంలో సత్యాగ్రహంచేసిన శ్రీ గొల్ల కోటిరామమూర్తిగారు అధ్యక్షత వహించారు.

గుంటూరుజిల్లాలో ప హి ణా, బాల సంఘాలు ఎంతోఉత్సాహంతో ముందుకొచ్చి, స్వాతంత్రోత్సవాలను జయప్రదం చేశాయి. సత్తెనపల్లి తాలూకాలో పణిదెం, తాళ్లూరు, వడ్లపల్లి, మాదల గ్రామాల్లో జరిగిన ఊరేగింపుల్లోను, సభలలోను బాలసంఘం ముఖ్యపాత్ర వహించింది. బాపట్ల తాలూకాలో వచ్చలతాడిప్రరులో జరిగిన సభలో 300 మంది స్త్రీలు పాల్గొన్నారు. బాపట్లలో రెండుచోట్ల సభలు జరిగాయి. తాలూకాలో జూపూడి, పొన్నూరు, తెలగాయపాలెం గ్రామాలలో ఉత్సవాలు జరిగాయి.

గొరిజవోలుగుంటపాలెం, ఈమని, రేపల్లె, అమృతలూరు ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాలు జరిపారు.

నెల్లూరుజిల్లాలో చెన్నూరు, వోటుకూరు, వావిలి, కొప్పరపాడు, కొండూరు, మన్నూరు, ఇందుపూరుల్లో వందలకొలది ప్రజలు ఉత్సవాలు జరిపారు.

కడపజిల్లా పుల్లంపేటలో చేనేతకార్మికులు ప్రభాతభేరీలు ప్రారంభించారు. ఇంతలో పోలీసులు ప్రదర్శనాలను నిషేధించారు. తాడిపత్రిలో తాలూకా రైతుసంఘ ఆఫీసులో సభ జరిగింది. కర్నూలుజిల్లాలో తురిమెళ్ల, మాదారువల్లె, పుల్లలచెర్వు, గొతవరం, కృష్ణంశెట్టిపల్లె, వందికపల్లె, పూసలపాడు, శెట్టిచెర్ల, రావిపాడు, చిన్నకంభం, తుగ్గలి, గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంతో పాల్గొన్నారు. అనంతపురంజిల్లాలో తొమ్మిది కేంద్రాల్లో ఉత్సవాలు జరిగాయి.

కార్మికులు

ఈనాడు మన జాతీయ జీవనంలో కార్మికుల పైని ఎన్నో బాధ్యతలున్నాయి. ఆహార సమస్య నెదుర్కోవాలన్నా, బట్టల కరువు తీర్చాలన్నా, దేశరక్షణ జయప్రదంగా నిర్వహించాలన్నా కార్మికుల బాధ్యత అపారము. జాతిజీవనానికి ఈనాడు పట్టుగొమ్మ కార్మికుడు. స్వాతంత్ర్య దినంనాడు తమ బాధ్యతలను స్మరించుకొని, నూతన కార్యక్రమానికి దీక్షబూనడం కార్మికులవిధి. ఈ విధిని నెరవేర్చారు, ఆంధ్రలో రైల్వేకార్మికులు.

ద్రోణాచలంలో యం.యస్.యం. రైల్వే కార్మికులు, నైజాం రైల్వే కార్మికులు ఊరేగింపు సాగించారు. బాలసంఘం కదం తొక్కుతూ ముందు నడిచింది. నైమన్‌గారి అధ్యక్షతకింద సభజరిగింది. స్వాతంత్ర్యదినోత్సవ ప్రాధాన్యాన్ని, రైల్వే కార్మికుల బాధ్యతల్ని వివరిస్తూ ఖాజాఖాన్‌గారు మాట్లాడారు. గుంతకల్లులో రైల్వే కార్మికులు యం. డి. అబ్దుల్లాగారి అధ్యక్షతకింద సభ జరిపారు.

బెజవాడలో యం. యస్. యం. రైల్వే కార్మికులు స్వాతంత్ర్య వారం జరిపారు. అది లెనిన్‌డేతో ప్రారంభమై, స్వాతంత్ర్యదినంతో ముగిసింది. ఆరెండురోజులలోను కార్మికుల కర్తవ్యాన్ని ఉద్బోధిస్తూ సభలు జరిపారు. వారంలో 20 గ్రూపు మీటింగులు జరిపారు. 500 కార్మికులకు ప్రచారం అందజేశారు. కార్మిక నాయకులు దేశపరిస్థితులను వివరించారు. కార్మికవర్గ విచ్ఛిన్నకులను బట్టబయలుచేసి, ఐకమత్య దీక్షను బలపరిచారు.

ప్రభుత్వ నిర్బంధాలు

అనేకప్రాంతాల్లో ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించి, స్వాతంత్ర్య దినోత్సవాలను అణచజూచింది. తిరుపతిలో నలుగురు ప్రజాసేవకుల్ని అరెస్టుచేశారు. స్వాతంత్ర్యదినం సందర్భంలో కమ్యూనిస్టుపార్టీ ప్రచురించిన ప్రతిజ్ఞాపత్రాలను వారివద్దనుండి స్వాధీనం చేసుకున్నారు.

కడపలో యం. మాధవాచారి, పి. నరసింహారెడ్డి, యన్. వరదారెడ్డి (జిల్లాకమ్యూనిస్టు నాయకులు)-వీరందరూ అరెస్టయారు.

ఉప్పుగుండూరు (గుంటూరుజిల్లా)లో వావిలాల గోపాలకృష్ణయ్య, సి. యల్. నారాయణ, గంజాం అనంతలక్ష్మణాచార్యులు, గోగినేని వ్యాసాభక్తరాజుగార్లను అరెస్టుచేసి, మూడురోజులుంచి వదలివేశారు. మంగళగిరిలో ప్రభాతభేరీజరిపినందుకు కామ్రేడ్ యన్. రంగారావుని, మరియిద్దరు కాంగ్రెసు వర్కర్లను అరెస్టుచేసి అయిదురోజులు శిక్ష వేశారు. పశ్చిమగోదావరిజిల్లా అంతటా స్వాతంత్ర్యదినోత్సవాలను నిషేధించారు. భీమవరం తాలూకాలో కామ్రేడ్ పరకాల పట్టాభిరామారావుని అరెస్టుచేసి, కేసు పెట్టడానికి ఆధారం లేక విడిచిపెట్టారు. నిడదవోలులో కామ్రేడ్స్ మారెళ్ళ నరసింహారావు, షేక్ మీరా, ఆనందరావు, యన్. ప్రహ్లాద్, దేవరకొండ సుబ్బారావులు అరెస్టయారు. ఇంకా అనేక ప్రదేశాల్లో పోలీసులు ఊరేగింపులలో అనవసరంగా కలుగజేసుకున్నారు. ఊరేగింపు నడుపుతూన్న కామ్రేడ్డుని అరెస్టుచేసి, రోజంతా లాకప్‌లో ఉంచి విడుదలచేయడం చాలచోట్ల జరిగింది. బెజవాడలో సభలు, ఊరేగింపులు నిషేధించారు. నాటకం వేసుకోడానికి ముందు అనుమతి ఇచ్చి, తరువాత దానిని రద్దుచేశారు.

ప్రభుత్వం ఇలా నిర్బంధ విధానం అవలంబించినా, ఆంధ్రరాష్ట్రం స్వాతంత్ర్య దినోత్సవాన్ని మహోజ్వలంగా జరిపింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన రైతు, కూలీ, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ, బాలసంఘాలు ఆమహోత్సవంలో ప్రజల్ని సమీకరించాయి. ఆహారసమస్య నెదుర్కోడానికి, ధరల కంట్రోలుని, రేషనింగును జయప్రదం చేయడానికి, ప్రజలు అన్నిచోట్ల ప్రతిజ్ఞచేశారు. దేశరక్షణకు తోడ్పడ శపథంపూనారు. దేశభక్తులలోని నిస్పృహ, నిరాశలు మాన్పించి, కాంగ్రెసు నాయకుల విడుదలకు, జాతీయైక్యతకు, జాతీయప్రభుత్వ సాధనకు కృషిచేయ దీక్షపూనారు.

ఈ ఉత్సవాలు అందజేస్తున్న సందేశం

ప్రభుత్వంయొక్క మొండితనాన్ని చూచి దేశభక్తులనేకులునిస్పృహ, నిరాశలతోకుంగిపోతున్నారు. ప్రజలను మరచిపోతున్నారు. నాయకత్వబాధ్యతను మూలబెడుతున్నారు.

కాని, కమ్యూనిస్టులు ప్రజల్ని మరచిపోలేదు. దైనందిన సమస్యలపై ప్రజల్ని సంఘటిత పరచడమే జాతీయైక్యతకు, దేశక్షేమానికి ఏకైకమార్గమని ఎంచి కృషి సాగించారు. ప్రజల మనోనిబ్బరాన్ని కించిత్తయినా తరగనీయకుండా పోషించుకుంటూ వచ్చారు. ప్రభుత్వ నిర్బంధాలను చలించక ఎదుర్కొని, ప్రజల్లో స్వాతంత్ర్యదీక్షను పెంపొందించారు. తత్ఫలితం మొన్న జనవరి 26 న శతవిధాల ప్రదర్శితమయింది. జాతీయ మహాసంస్థ కాంగ్రెసు సాంప్రదాయం పన్నెతరక్కుండా నిలిచింది.

"నిస్పృహ, నిరాశల కిది సమయంకాదు. జీవిత సమస్యలపై ఐక్యతను నిర్మించి ముందుకు సాగిపోవడమే మన కర్తవ్యం — రా, రండి" అని ప్రజల సంఘటితశక్తి సందేశం ఇచ్చింది.

ఉత్తర విశాఖలో

కరువునివారణకు వెంటనే పూనుకోవాలి?

— కె. సుబ్బారావు

ఉత్తర విశాఖజిల్లాలో 31.10.43 న జోరున గాలివాన ప్రారంభమై, విపరీతంగా ఇండ్లు కూలినయి. పశువులు, పంట, నాశనమయాయి.

అంతకుపూర్వము నరసన్నపేట, నౌపడ ప్రాంతములలో వరదలువచ్చి కొన్ని గ్రామాలలో పైరులు తుడిచిపెట్టుకుపోయాయి. అదే ప్రాంతములో వర్షములులేక మరికొన్ని గ్రామాలలో నాట్లులేవు. ఇది యిలావుండగా ప్రజలు ఉద్యోగస్థుల దుండగాలకు గురి కావలని వస్తోంది.

చికాకోలు డివిజన్‌లో 'రేమబాడు' గ్రామం, దాని పరిసరప్రాంతములలో తహస్సిల్‌దారు నిరాధారులవద్ద బలవంతముగా యుద్ధఫండు వసూలు చేస్తున్నారు. శిస్తులు బలవంతముగా గుంజుతున్నారు.

కరువు సూచనలు

నిరాధారులు తమ ఇండ్లు కప్పుకొనుటకు చొప్ప అవసరం. చొప్ప యుద్ధమునకుపూర్వం 1000 1కి 3 లేక 4 రూపాయలు వుండేది. ఇప్పుడు 1000 1కి 15 లేక 16 రూపాయలు అమ్ముచున్నది. అందుచే వారు చొప్పతో ఇండ్లు కప్పుకొనలేకపోతున్నారు.

నౌపడ ప్రాంతములో వరదలవల్ల పూర్తిగా పంటలు పోయినయి. మిగిలిన ప్రాంతమంతటిలోను రూపాయిలో రెండణాలు, మూడణాలు పంటమాత్రము పండినది. ఎక్కువ పంటపండినచోట్ల నాల్గణాలు పంటకంటె ఎక్కువ పండలేదు.

గ్రామాల అన్నిటిలోను రేషనింగు అమలు జరుగుటలేదు. అమలు జరుగుచున్న గ్రామాలలోకూడ సరిగా అందుటలేదు. దినముల తరబడి బియ్యములేక, ప్రజలు నానాఅగచాట్లు పడుచున్నారు.

దొంగమార్కెట్లు పూర్తిగా విజృంభించాయి. వాటిలో బియ్యంరూ. 1కి 3 శేర్లు, 2½ శేర్లు చొప్పున కొనుక్కొనవలని వస్తోంది. కొన్ని గ్రామాలలో అవికూడ లేవు. కొంతమంది మాత్రం రహస్యంగా ఏదరకైనా తెప్పించుకొనుటకు ప్రయత్నిస్తున్నారు.

ముబగాము ప్రాంతంలో కూలీలకు కూలి దొరకక, పిడకలు తీసుకొనివెళ్ళి పరిసర ప్రాంతములలోనున్న పట్టణములో అమ్ముకొనుచున్నారు. ఆ స్వల్ప సొమ్మును తీసికొనివెళ్ళి, భూస్వాముల్ని మీ ఇష్టము వచ్చిన రేటుతీసికొని ధాన్యం ఇవ్వండి అంటే, లేవని సమాధానాలిచ్చుచున్నారు.

నౌపడ, నరసన్నపేట ప్రాంతములలో కొద్దో, గొప్పో డబ్బున్నప్పటికి ధాన్యము దొరకక, బీదప్రజలు పస్తులుంటున్నారు.

ఐనా, ప్రభుత్వము ఇప్పటికికూడ చికాకోలు డివిజనుని మిగులు ప్రదేశముగానే పరిగణించుచున్నది.

కలరా, మలేరియా

తుపాను నష్టపరిహారం విషయములో నేటికికూడ తగినంతబాధ్యత తీసుకోలేదు. ఆ ప్రాంతమంతటిలోను కలరా, మలేరియా మొదలగు జాడ్యములు వ్యాపించినయి. అంతేగాక, సముద్రతీరమున ఇచ్ఛాపూరు, నౌపడ, కళింగపట్టణము ప్రాంతములలో ప్రజలు కోస్టల్ మలేరియాతో బాధపడుతున్నారు. ఆ జబ్బు వస్తే ఇక బ్రతకడం వుండదు. ఇచ్ఛాపూరు ప్రాంతంలో గ్రామం 1కి రోజుకు 4 గురు, 5 గురు చనిపోవుచున్నారు. బర్మా కాందిశీకులు తిండిలేకనూ, జబ్బుల వల్లనూ చనిపోవుచున్నారు. ఈ పరిస్థితులే టెక్కలి, పాతపట్టణం, చికాకోలు ప్రాంతంలోకూడ దాదాపు ఆవరించుచున్నాయి. బెంగాల్ పరిస్థితులే ఈ ప్రాంతంలోకూడ బయల్దేరుతున్నాయని విన్పిస్తోంది.

ప్రభుత్వ కర్తవ్యం

కాబట్టి ప్రభుత్వం వెంటనే యీ క్రింది పనులకు పూనుకోవాలి:

1. ఉత్తర విశాఖజిల్లాను కరువు ప్రాంతంగా పరిగణించాలి.

2. అధికారుల అక్రమ చర్యలను అరికట్టుచూ, అన్ని ప్రాంతములలోను రేషనింగు సక్రమంగా అమలు జరపాలి.

3. చౌక డిపోలు, కరువు క్యాంపులు తెరవాలి.

4. చౌకధరకు ఆహారపదార్థాలను కంట్రోలు చేయాలి.

5. తుపాను నష్టపరిహారముకు ప్రభుత్వం వెంటనే వెదుళ్ళు, చొప్ప, తాటికమ్మ ఉచిత పంపకం చేయాలి.

6. ఎరువులను, విత్తనములను, రైతులకు అప్పుమీద కంట్రోలు ధరలకు సక్రమంగా అందించాలి.

7. పేదరైతులకు విత్తనములు, ఎరువులు వుచితంగా పంచాలి.

8. రైతులకు కొంతవరకు శిస్తు రెమిషన్ కలుగజేయాలి.

9. భుక్తులు అంబారమును నిర్బంధము చేసి వసూళ్ళు చేయరాదు.

10. రేషనింగు అమలు జరుగుచున్న గ్రామాలకు సరియైన కాలంలో బియ్యమును అందించాలి.

బట్టలమిల్లు కార్మికులను సమ్మెకు రెచ్చగొట్టారు

వరంగల్లులోని అజంజాహి మిల్లులు ముఖ్యమైన బట్టల మిల్లులు. యజమానుల నిరంకుశ ప్రవర్తనను ఎదుర్కోడానికి, ఉత్పత్తినిఅధికంచేయడానికి, 1943 ఆగస్టులో కార్మికులు సంఘం పెట్టుకున్నారు. ఆనాటి నుండి కార్మికులపై యజమానులవాడి శృతిమించి రాగానపడింది. ఈ ప్రవర్తన నంతటిని కార్మికులు రెచ్చిపోకుండా ఎదుర్కొన్నారు. సంఘం కార్మికులను రెచ్చిపోకుండా ఆపి, ఉత్పత్తికి భంగంకలగకుండా కాపాడింది. ఈ ఓర్పును యజమానులు కార్మికుల బలహీనతగా ఎంచారు. మరింత విరుచుపడడం ప్రారంభించారు. హద్దూ పద్దూ లేకుండా యూనియన్ వర్కర్లను, సానుభూతి పరులను తొలగించడం ప్రారంభించారు. 32 మందిని తొలగించారు.

అంతటితో ఆగలేదు. కార్మికులకిచ్చే కరువుభత్యం ధరల పెరుగుదలకు ఎక్కడా సరిపోవడంలేదు. పైగా కార్మికుల పని లెక్కలు తప్పురాని, ఈ భత్యంకూడా సరిగా ముట్టకుండా చేయనారంభించారు. విపరీతంగా లాభాలుగుంజి కూడా, కార్మికులకు రెండు నెలల కన్నా ఎక్కువ బోనసు ఇవ్వ నిరాకరించి కూర్చున్నారు. ఇదంతా ఇక భరించలేకపోయారు కార్మికులు. జనవరి 30 వ తేదీ ఉదయంనుంచి మిల్లు కార్మికులంతా - ఒక్కరుకూడా మిగలకుండా-సమ్మె ప్రారంభించారు. 4000 మంది కార్మికులు, హిందువులు - ముస్లింలు ఏకముఖంగా నిలిచారు. ఈ సమ్మెకు పూర్తిబాధ్యత మిల్లు యజమానులదే. మిల్లులో ప్రధాన భాగస్వామియైన నైజాం ప్రభుత్వం వెంటనే జోక్యం కలిగించుకొని, కార్మికుల కోర్కెలను నెరవేర్చి, సమ్మె అంతమొందించాలి. బట్టల ఉత్పత్తిని కాపాడాలి. ప్రజలు కార్మిక కుటుంబాలకు ధనధాన్య సహాయంచేసి, వారి కోరికలకై ఆందోళనచేయాలి.

బియ్యపుమిల్లు కార్మికుల సమ్మె

తరిగొప్పుల (కృష్ణాజిల్లా) బియ్యపుమిల్లు కార్మికులు ఇంతకాలం యజమానుల దౌర్జన్యాన్ని సహించారు. ఫ్యాక్టరీ చట్టానికి విరుద్ధంగా ఎక్కువకాలం పనిచేయించుకోవడం ఆ మిల్లు యజమానులకు పరిపాటయింది. కాని, ఈనాటి అధికధరలకు సరిపోయేలా జీతాలను హెచ్చించడం సున్న. పోనీ, ఎక్కువకాలం పనిచేయించుకున్నందుకైనా డబ్బు ఇస్తారా అంటే అదీలేదు. ఆదివారాల సెలవుకూడా ఎగవేయడం మామూలు విషయం.

ఈ దుర్భరపరిస్థితులను తొలగించాలని ఎంత మొరపెట్టుకున్నా లాభంలేకపోయింది. జీవితం గడవడమే కష్టమయే పరిస్థితులు వచ్చాక, కార్మికులు సమ్మెకు పూనుకోవలసి వచ్చింది. దేశాన్ని కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేడు, బియ్యపు మిల్లుల్లోను, బట్టలమిల్లుల్లోను సమ్మెలు రెచ్చగొట్టడం పెద్దనేరంగా ప్రభుత్వం ఎంచాలి. యజమానుల దౌర్జన్యాల నరికట్టాలి. ప్రజలు కార్మికులకు అన్నివిధాల తోడ్పడి, యజమానులను లొంగదీయాలి. కార్మికుల కోర్కెలు నెరవేరేలా తోడ్పడాలి.

చిట్టివలస జూట్ కార్మికులు రెడ్డి చర్యలను ఖండిస్తున్నారు

చిట్టివలస జూట్ కార్మికుల సంఘానికి (చిట్టివలస కాంగ్రెసు లేబరుయూనియన్) అధ్యక్షుడుగా ఉండిన యం. ఏ. రెడ్డి మొదటినుంచి, కార్మికసంఘ విచ్ఛిన్నమార్గం అవలంబిస్తూ వచ్చాడు. తన ప్రవర్తన వల్ల కార్మికుల్లో తీవ్రమైన అశాంతిని రెచ్చగొట్టి, జూట్ ఉత్పత్తికే భంగంకలిగించే పరిస్థితులు కలిగించాడు. ఇతని చర్యల నిక సహించలేక గతమాసం 10 వ తేదీన సంఘ సాధారణ సభ్యులు సమావేశమై, అతనిని అధ్యక్షత పదవినుంచితొలగిస్తూ తీర్మానించారు. అతని స్థానంలోవిశాఖజిల్లా కమ్యూనిస్టు నాయకుడును, హెచ్. సి. సి. అండ్ సింధియాకార్మిక సంఘ ఉపాధ్యక్షుడును అయిన కామ్రేడ్ కె. వెంకటేశ్వర్లుని అధ్యక్షునిగ ఎన్నుకొన్నారు. ఈ సమావేశంలో 600 మంది కార్మికులు పాల్గొన్నారు.

కాని, యం. ఏ. రెడ్డి తన విద్రోహచర్యలను ఇంకా మానలేదు. సంఘంపేరు కాంగ్రెసు లేబరుయూనియన్ అని ఉంది. కార్మికులకు తెలుపకుండానే ఈ పేరును 'చిట్టివలస జూట్‌మిల్సు యూనియన్' అని మార్చాడు. పైగా ఇప్పుడు కార్మికులు తనను అధ్యక్ష పదవిలోంచి తొలగించినా ఆఫీసును రికార్డులను, కొత్త అధ్యక్షుని అప్పగించకుంటున్నాడు.

గతమాసం 29 వ తేదీని 1500 మంది జూట్‌కార్మికులు, కామ్రేడ్ వెంకటేశ్వర్లు అధ్యక్షతకింద సమావేశమయి, ఇతనిప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. సంఘాన్ని 'కాంగ్రెసు లేబరుయూనియన్' అన్నపేరుతోనే రిజిస్టరు చేయవలసిందని రిజిస్ట్రారును కోరుతూ తీర్మానించారు.

జూట్ ఫ్యాక్టరీలో పనిచేసే స్త్రీలకు బిడ్డలకు పాలివ్వడానికి 15 నిమిషాలు వ్యవధి నిస్తుండేవారు. ఈ విషయంలో అధికారులిప్పుడు ఆటంకాలు కలిగిస్తున్నారు. ఈవ్యవధినివ్వడం ఏడాది దాటిని బిడ్డలుగల స్త్రీలకు వర్తించదని అధికారులిప్పుడు శాసించారు. ఇది అమానుషము. స్త్రీ కార్మికులకు చాల ఆరాటం కలిగించే చర్య. కాబట్టి అధికారులు ఈ ఉత్తరువును వెంటనే రద్దుచేయాలని ఈ సమావేశం తీర్మానించింది. కార్మికులకు కుటుంబం లెక్కలనుబట్టి హెచ్చుబియ్యం సప్లయిచేయాలనీ, అగ్గిపెట్టెలు, పంచదార మొదలైన సరుకులనుకూడా మిల్లు డిపో ద్వారా సప్లయి చేయించాలని తీర్మానించారు.

సైంటిఫిక్ కంపెనీ కార్మికులపై యజమానుల దాడి

కార్మికవర్గ చైతన్యాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో కార్మికులపై యజమానుల దాడి ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ (బందరు)లో కొంతకాలంనుంచి సాగుతూంది. మేనేజింగ్ డైరక్టరు, అయ్యవారి రామమూర్తిగారు కార్మిక సంఘంలో ఉత్సాహంగా పనిచేస్తున్న కార్మికులను కార్యదర్శితోసహా 8 మందిని, అకారణంగా పనిలోనుంచి తొలగించారు. అంతటితో ఆగక ముఖ్యులను అరెస్టు చేయించాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు అల్లుతున్నాడు. కార్మికులను నిర్బంధంగా యూనియన్‌లో చేరుస్తున్నట్లు రామారావు, శివరామయ్య, పానకాలరావు, నారాయణస్వాములపై ఆరోపణ పత్రాలు తయారుచేసి, వాటిపైని అమాయక కార్మికులచేత బలవంతాన సంతకాలు పెట్టించారు. డి. యస్. పి. విచారణ జరిపినప్పుడు ఈ కార్మికులు జరిగిందంతా చెప్పారు. అయినా డి యస్. పి. ఆ నలుగురిని అరెస్టుచేయించాడు. ఈవిధంగా కార్మికులపైని దౌర్జన్యంగా విరుచుకుపడుతూన్న యజమానులనుప్రభుత్వాధికారులు బలపరచడం అక్రమం. ఈ ప్రవర్తన అంతా కార్మికులను సమ్మెకు రెచ్చగొట్టడమవుతుంది. ఆ పరిశ్రమ ఉత్పత్తికి భంగకరం.

ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని, కార్మికులకు న్యాయం జరిగేలాచూచి, అధికోత్పత్తికి తోడ్పడాలి. తీసివేసిన కార్మికులను వెంటనే పనిలో చేర్పించాలి. తప్పుడు కేసులను రద్దుచేయించాలి. రు. 8-8-0 కరువు భత్యం ఇప్పించాలి.

అధికారవ్యామోహానికి పరాజయం

వెలుగోడు (కర్నూలుజిల్లా)లో పంచాయితీబోర్డు ఎన్నికలు జరగడం, ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడిన కమ్యూనిస్టులను, పార్టీ సానుభూతిపరుల్ని ఎన్నుకోవడం ఇదివరకే తెలియజేశాము. అక్కడ ప్రజాసేవకులు స్వార్థపరులపైని సాధించిన మొదటి విజయమిది. రైతుసంఘం ఈ విజయానికి తోడ్పడింది.

ప్రజాసేవకుల విజయవార్త వెలుగోడునుంచి మరొకటి చేరింది. గతమాసం 19 వ తేదీని స్థానిక కో-ఆపరేటివ్‌స్టోర్సు డైరెక్టర్ల ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టుల కృషి ఫలితంగా రైతుసంఘం బలపడడం ఆదివరకు గ్రామజీవనంపై పెత్తనం చలాయిస్తున్న స్వార్థపరులకు ఆటకట్టయింది. వీరిలో ఇద్దరు ఎలాగయినా స్టోర్సును తమచేతిలో లంకించుకొని, ఇంతవరకు దానికి కార్యదర్శిగా ఉన్న కమ్యూనిస్టును, ఎ.సుదర్శనవర్మను, తొలగించడానికి కుట్రలు పన్నారు. ఎన్నికలలో భగీరథ ప్రయత్నాలుచేశారు. కాని, ప్రజలు వీరి ఆటలను సాగనివ్వలేదు. కమ్యూనిస్టులను, పార్టీ సానుభూతిపరులనే స్టోర్సు డైరక్టర్లుగ ఎన్నుకొన్నారు. గత సంవత్సరం స్టోర్సు కార్యదర్శిగఉన్న కామ్రేడ్ ఎ. సుదర్శనవర్మ డైరక్టరుగా యెన్నుకోబడ్డాడు. నిరంతరం ప్రజలక్షేమంకోసం కృషిచేసేవారికే ప్రజల్లో స్థానం ఉంటుందనడానికి ఇది మరొక నిదర్శనం.

కామ్రేడ్ ఎ. సుదర్శనవర్మ తిరిగి కార్యదర్శిగ ఎన్నుకోబడ్డాడు. తనకు ఇస్తున్న రు. 125 లు గౌరవ వేతనాన్ని రైతుసంఘం తరపున లైబ్రరీ స్థాపించడానికి వినియోగింప నిశ్చయించారు.

చల్లపల్లిస్టోర్సు వార్షికోత్సవం

అభివృద్ధి నిరోధకుల ప్రతిబంధకాలను, జమీందారు ముఠా ప్రతిఘటనను ఎదుర్కొని నిలచి, జిల్లా అంతటికీ మార్గదర్శకంగా అభివృద్ధి పొంది, చల్లపల్లి (కృష్ణాజిల్లా) కో-ఆపరేటివ్ స్టోర్సు గత మాసం 28 వ తేదీన ప్రధమవార్షికోత్సవం జరుపుకొంది. (లోగడ జనరల్‌బాడీ సమావేశంలో డిప్యూటీ రిజిస్ట్రారే, డైరక్టర్ల బోర్డును నామినేట్ చేసే అధికారాన్ని, బెదరింపులతో పొందారు. కాని, అలాంటి హక్కు లేదని, రిజిస్ట్రారు నిరాకరించుటచే పూర్వపు బోర్డే పనిచేస్తుంది. ఇది విచ్ఛిన్నకులకు పెద్ద దెబ్బ). శ్రీ చంద్ర రామలింగయ్య, యం. ఏ., యల్. యల్. బి. గారు అధ్యక్షత వహించారు. 500 ప్రజలు సభకువచ్చి, స్టోర్సు అభివృద్ధి వివరాలు తెలుసుకున్నారు. స్టోర్సులో ఇప్పటికి 882 మంది సభ్యులుచేరారు. రు 9995 లు షేరుధన ముంది. 45 వేల రూపాయిల సరుకును, 50 వేల ప్రజలకు స్టోర్సు అందజేయగలిగింది.

బీదలకు చౌకగా సప్లయి చేయడంకోసం స్టోర్సువారు ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. దీనికి రైతులందరూ తోడ్పడవలసిందని శ్రీ మాలెంపాటి బాలభాస్కరరావుగారు ఉపన్యసించారు. "ప్రాథమికస్టోర్సులు బాగా ఉపయోగపడాలంటే, సెంట్రల్‌స్టోర్సు ఉత్పత్తిస్థానము నుండే ఆహారపదార్థాలు తెచ్చి స్టోర్సుకు సప్లయి చేయాలి....కిరసనాయిల్ పంపకం స్టోర్సుద్వారా జరపాలి," అని మాలెంపాటి సీతారామయ్య ఉపన్యసించారు. తరువాత అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రజలు తమకు కావలసిన సరకులను స్టోర్సుద్వారా కొనుటవల్లను, తాము పండించేపంటను ప్రభుత్వానికి అమ్మటద్వారాను కరువు కాటకాల నుండి, దొంగవ్యాపారుల బారినుండి తప్పించుకోగలరని హెచ్చరించారు.

చివరకు స్టోర్సునిర్వాహకులు 'సహకార సేవ' అనేనాటకంవేశారు.

హార్బరు కార్మికసంఘ ఎన్నికలు

విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్టు కార్మికులసంఘ ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరిగినట్లు, శ్రీ యం. మల్లిఖార్జునరావుగారు ఉపాధ్యక్షులుగను, శ్రీ యస్. అప్పలస్వామిగారు కార్యదర్శిగను, ఎన్నుకోబడినట్లు సంఘాధ్యక్షులు కామ్రేడ్ వై. విజయకుమార్ ప్రకటించారు.

బర్మా కాందిశీకుల గోడు

రాజమండ్రిలో సుమారు 500 మంది బర్మా కాందిశీకులు వివిధవర్గాలవారున్నారు. వీరు యిక్కడకు వచ్చి సంవత్సరంపైగా కావస్తుంది. ప్రభుత్వం వారు తహసిల్‌దార్ ద్వారా డబ్బు అందేటట్లు చేస్తామన్నారు. సంవత్సరానికి ఒకపర్యాయం మాత్రము అందింది. వీరంతా నిరుద్యోగులై దీనస్థితిలోనున్నారు. వీరిలో నేర్పుగల కార్మికులు కూడ వున్నారు. వీరంతాకలసినగర కమ్యూనిస్టుపార్టీ సహాయంతో సబ్‌కలెక్టరుగారివద్ద తమ దుస్థితి తెలియజేశారు. కలెక్టరుగారు డబ్బు అందరికి అందేటట్లు చేస్తానని, పని లేనివారికి పని యిప్పిస్తానని వాగ్దానము చేశారు.

కరువునిధికి పూలదండలను రు. 169 లకు పాట

ఉప్పుగుండూరు (గుంటూరుజిల్లా)లో గత నెల 25 వ తేదీని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, సి. యల్. నారాయణ, గంజాం అనంత లక్ష్మణాచార్యులు, గోగినేని వ్యాసాభక్తరాజులను అకారణంగాఅరెస్టుచేసి, 28 వ తేదీని విడుదలచేశారు. విడుదలై వచ్చిన వీరిని ప్రజలు పూలమాలలతో సన్మానించారు. వీరు ఆమాలలను పల్నాడు, బెంగాలు కరువు నిధులకోసం పాటకుపెట్టగా మొత్తం రు 169 లకు పాడారు.

పల్నాడు తాలూకా పరిస్థితులు

తాలూకాలో మలేరియా విజృంభించింది. వేమవరంలో 80 మందిని బలిగొన్నది. పశువులకు గాలి, కుంట్లు, చీడలు వ్యాపించినవి. వైద్యసహాయంలేదు. పంటలులేవు. ప్రజలలో నిరాశ పెరిగిపోతున్నది. వెంటనే ప్రభుత్వం వైద్యసహాయం యిప్పించాలి. మందులు సప్లయిచేయాలి.

గ్రామజీవనంలో రైతుసంఘాల పాత్ర

బందరు తాలూకా తుమ్మలపాలెంలో రైతులు తగవులుపడి కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి వృధా వ్యయప్రయాసలు పడుచున్నారు. పెదనలో రైతుసంఘం పంచాయితీకోర్టు ఎన్నికల సందర్భంలో గ్రామస్థులమధ్య ఐక్యతను సాధించిన సంగతి విని తుమ్మలపాలెం రైతులు రైతుసంఘం వచ్చి తమ తగవులనుకూడ పరిష్కరించి రాజీచేయమని కోరినారు. జిల్లా రైతుసంఘం కార్యదర్శి కామ్రేడ్ కాట్రగడ్డ రాజగోపాలరావు తాలూకా రైతువర్కర్లు కలసి రాజీచేసినారు. కేసులను ఎత్తివేసుకున్నారు.

జక్కంచర్లలో గత సంవత్సరం గ్రామస్థులు తగవులుపడి యేటా 20 రూపాయలకు పాటలుపాడే చెరువు పాటలను 205 రూపాయలకు పాడారు. ఈగ్రామానికి వచ్చే ఆదాయం ఇదొక్కటే. అందువల్ల చెరువు కట్టలు మరమ్మతు లేక, త్రవ్వక నష్టంకలిగింది. ఈ సంవత్సరం తాలూకా రైతుసంఘం ఉభయపార్టీల మధ్య కృషిచేసి మధ్యవర్తిగా ఉండి 70-0-0 లకు మాత్రమే పాటలు పాడునట్లు చేయగల్గింది. రైతులు తిరిగిపాడుకొని వచ్చిన ఆదాయం చెరువు మరమ్మతులకు వినియోగించుటకు నిర్ణయించబడింది. ఈ బాధ్యతనుకూడా తాలూకా రైతుసంఘంనే తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

★ రైతు సమస్యలు

అక్రమాలు, అన్యాయాలు

నూజివీడు తాలూకాలో పోలసానిపల్లి అనే గ్రామముంది. అక్కడ రైతులు యుద్ధ ఋణపత్రాలకై సమిష్టిగా రు. 116 వసూలు చేసుకొని, నవంబరు 24 వ తేదీన 5 గురు రైతుల ద్వారా తహసీల్దారుకు చెల్లించారు. ఈసొమ్ముకు తాహసిల్దారు రశీదు యివ్వక, మరొక రోజున యిస్తానని చెప్పాడు. తరువాత రైతులు రెండుసార్లు రశీదు లీయవలసిందని అడిగితే, యివ్వలేదు. ఈ విషయాన్ని గురించి రైతులు జిల్లా కలెక్టరుకు పిటీషను పెట్టుకున్నారు. జనవరి మొదటి వారంలో తహసీల్దారు జవాను అగ్రామానికెళ్ళి, కొంత యింగ్లీషు - కొంత తెలుగు వ్రాయబడిఉన్న ఒక కాగితంపై ముగ్గురు రైతులచే సంతకాలు చేయించుకొని వెళ్ళాడు. ఇలాగే, లోగడ యుద్ధబాండ్లకు రశీదు లియ్యలేదని యనమదల రైతులు జిల్లా కలెక్టరుకు పిటీషన్లు పెట్టుకున్నారు. ఈ విషయం తహసిల్దారు తెలుసుకొని, తన జవానును పంపి, ఏదో కాగితంమీద రైతులు సంతకాలు చేయవలసిందని ఒకసారి, సొమ్ము తిరిగి తీసుకు వెళ్ళవలసిందని మరొకసారి, కబుర్లు పంపించాడు. కాని, రైతులు వెళ్ళలేదు. 28-1-44 తేదీన పిటీషన్లు పెట్టిన రైతులకు సమన్లు జారీచేశాడు. వారు కోర్టుకు వెళ్ళగా, లైబ్రరీ రూములోకి పిలిచి, పిటీషన్లు ఎందుకుపెట్టారు? ఈ అల్లరిమీకూ, మాకూకూడ మంచిదికాదు: మీకు డబ్బు కావాలా, బాండ్లుకావాలా? అని అడిగి, వారికి డిఫెన్సు సేవింగ్ సర్టిఫికేట్లు ఇచ్చాడు.

నూజివీడు తహసీల్దారుగారు ఇకనైనా ప్రజానురంజకమైన పద్ధతు లవలంబించి యుద్ధనిధిని వసూలు చేస్తారని ఆశిస్తున్నాం.

మునసబు మొండిప్రవర్తన

యుద్ధకృషిని భంగపరచే యెట్టికార్యక్రమంతోను రైతుసంఘానికి సంబంధంలేదు. పైగా రైతుసంఘ వర్కర్లు అనేక ప్రాంతాలలో రైతుల్ని ఒప్పించి, వారిచే యిష్టపూర్వకంగా యుద్ధబాండ్లను కొనిపిస్తున్నారు. ఆహారసమస్యను పరిష్కరించడానికి అధికాహారోత్పత్తిని రైతుసంఘం ప్రోత్సహిస్తోంది. కాని, కామవరపుకోట మునసబుకు మాత్రం ఈవిషయాలేవీ తలకెక్కినట్లు తోచదు. 23-1-44 వ తేదీని ప. గోదావరిజిల్లా రైతుసంఘంయొక్క కార్యక్రమాన్ననుసరించి జిల్లాసంఘ కార్యదర్శి, మరికొందరు రైతుసంఘ వర్కర్లు చింతలపూడి తాలూకాయందలి కామవరపుకోటలో బహిరంగసభను జరుపవలసియుంది. గ్రామమునసబు ఆరోజున సభకెవరూ వెళ్ళకూడదని, వెళ్ళినవారిపై చర్య తీసుకోబడుతుందనీ, టముకు వేయించాడు. ఉత్తరువు చూపించవలసిందని రైతు వర్కర్లు అడిగారు. మునసబు చూపించలేదు. దేశపరిస్థితుల్ని గురించి, సభల అవసరాన్ని గురించి ఎంతచెప్పినా ఆమొండిఘటం విని పించుకోలేదు.

ఇట్టి గ్రామోద్యోగుల చర్యల్ని పై అధికారులు విచారణ జరిపి, కఠినంగా మందలించడమవసరం.

కొండపర్వ మొఖాసాదారు అక్రమాలు

తిరువూరు తాలూకాలో కొండపర్వ మొఖాసాదారు పాలాటి సుబ్బారావు అనే రైతుకు తన స్వంతభూమి 20 యకరాల పల్లం, 10 యకరాల మెట్ట, శిస్తు—నజరానాలతో కలిపి 1939 లో రు 1650 లకు ఇచ్చియున్నాడు. అగ్రిమెంటు ప్రకారం పట్టాకూడా యిచ్చాడు. రైతు పూర్తిగా సొమ్ము చెల్లించి, రశీదు తీసుకున్నాడు. కాని, మొఖాసాదారు భూమిని తిరిగి కాజేయాలనే ఉద్దేశంతో, నదరు రైతు ఒకయిల్లు తగులపెట్టాడని 1940 లో కేసు బనాయించాడు. కాని, కోర్టులో కేసు కొట్టివేయబడింది. తిరిగి 1943 లో స్థానిక పోలీసుల సహాయం తీసుకొని, నదరు భూమిపై 144 వ సెక్షన్ యిప్పించవలసిందని తిరువూరు సబ్‌మేజిస్ట్రేటు కోర్టులో పిటీషన్ పెట్టాడు. కాని, 144 వ సెక్షన్ యివ్వబడలేదు. ఇన్ని జరిగినా మొఖాసాదారుకి జ్ఞానోదయం కలుగలేదు. తిరిగి, పోలీసుల సహాయంతో 145 సెక్షన్ కింద బెజవాడ సబ్‌కలెక్టరు వద్ద పిటీషను పెట్టాడు. సబ్‌కలెక్టరు మొఖాసాదారు కనుకూలంగా తీర్పు చెప్పాడు. రైతు తనహక్కును రక్షించుకొనేనిమిత్తం బెజవాడ మునసబ్ కోర్టులో దావాచేశాడు. మొఖాసాదారు, అతని కింద ఉన్న పాలేర్లు కూలీలపై చేసే దౌర్జన్యాలకు అంతులేదు. కాంగ్రెసు మంత్రుల కాలంలో యిట్టి అక్రమాలు కొంతవరకూ అరికట్టబడ్డాయి. తిరిగి నేడు ఆ అక్రమాలు కొనసాగుతున్నాయి.

రైతులు తమ సంఘశక్తిపై విశ్వాసం వుంచి, యిట్టి అక్రమాలను ఎదుర్కొనడానికి 100 కి 80 మంది రైతుసంఘాలలో చేరారు.

రైతులరక్షణే రైతుసంఘాలకర్తవ్యం

గన్నవరంతాలూకా (కృష్ణా)లో పొగాకు బేరన్లు జనవరి 15 నుండి మార్చినెలాఖరు వరకు రాత్రింబగళ్లు పనిచేస్తాయి. రాత్రిలు పనిచేయుటకు కిరసనాయిల్ లేక, ప్రజలు యిబ్బంది పడుతుంటే, తాలూకా రైతు సంఘం తరపున తాలూకాలో ఉన్న బేరన్ల లెక్కలు తయారుచేసి, జిల్లా కలెక్టరువద్దకు, డిప్యూటీ కలెక్టరు వద్దకు, రాయబారాలు నడిపారు. ఒక్కొక్కబేరనుకు నెలకు 2 గాలన్లు చొప్పున పెర్మిట్లు సంపాదించి, రైతుల యిబ్బందిని తీర్చారు.

తలమంచి గ్రామంలో కలరా నివారణ కృషి

నెల్లూరుజిల్లా, తలమంచి గ్రామంలో జనవరి 18 మొదలు 26 వరకు కలరావల్ల 12 గురుమరణించారు. ప్రజలలో భీతావహం వ్యాపించింది. మందులు లేవు. కోతలలో పాల్గొనుటకు కూలీలు బయపడ్డారు. ఈ పరిస్థితులలో స్థానిక రైతుసంఘ వర్కర్లు పంచాయితీబోర్డు తరపున కలరా మందు తెప్పించి, కలరా తగిలిన వారందరికీ యిచ్చారు, తాలూకా హెల్తుఇన్‌స్పెక్టరును తీసుకొచ్చి, ఇంటింటికి తిరిగి, 787 మందికి ఇంజక్షన్లు యింప్పించారు. భీతిల్లిన ప్రజలు ధైర్యం తెచ్చుకొని, ఎవరిపనులు వారు చేసుకొంటున్నారు.

★

కృష్ణాజిల్లా రైతుసంఘం (రిజిష్టర్డు) నూతన సాధారణ సభ్యుల సమావేశం

కొత్తగా ఎన్నుకోబడ్డ కృష్ణాజిల్లా రైతుసంఘ జనరల్‌బాడీ సభ్యుల సమావేశం ఫిబ్రవరి 10 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బెజవాడ, గవర్నరుపేటలోని జిల్లా రైతుసంఘ కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశంలో గత సంవత్సర కార్యదర్శి నివేదిక, జమాఖర్చులు, నూతన పాలకవర్గ ఎన్నికలు, రాష్ట్రసభ్యుల ఎన్నికలు, అఖిలభారత రైతుమహాసభకు ప్రతినిధుల ఎన్నికలు, జరుగుతాయి. సభ్యులందరూ తప్పక రాప్రార్థన.

కాట్రగడ్డ రాజగోపాలరావు,
కృష్ణాజిల్లారైతుసంఘ కార్యదర్శి.

★

అధికాహారోత్పత్తికి ప్రభుత్వ సహాయం

జనవరి 28 వ తేదీని మద్రాసుప్రభుత్వం ఒక ప్రకటనగావించింది. దాని ప్రకారం 90 లక్షల రూపాయలు వ్యవసాయశాఖడైరెక్టరు స్వాధీనంలో అధికాహారోత్పత్తికి శాశ్వతమైనఏర్పాటు న్ను ఉంచబడింది. ఈసొమ్ముతో మేలురకం విత్తనాలు, ఎరువులు కొని, రైతులకు అమ్ముతారు. ఈ ఏర్పాటుతో సంవత్సరానికి 46 లక్షల రూపాయల విత్తనాలు, 75 లక్షల రూపాయల ఎరువులు, వ్యవసాయశాఖద్వారా పంచిపెట్టబడతాయి. అమ్మకపు ధర రైతుల కందుబాటులో, తక్కువగాఉండేటట్లు ప్రభుత్వమొక సదుపాయం చేసింది. సరుకునుకొని అమ్మడంలో ప్రభుత్వానికయే ఆఫీసుఖర్చులు, సిబ్బంది ఖర్చులు వగైరా అమ్మకపు ధరలో చేర్చబడవు. ఈ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. 1944-45 సంవత్సరానికి 13 లక్షల 25 వేల రూపాయలు యీ విధంగా ప్రభుత్వం భరిస్తుంది. ఇందులో సగం కేంద్రప్రభుత్వానిది.

ఇంతవరకు ప్రభుత్వం ఎరువుల నిమిత్తం ఒక్కొక్క రైతుకు రు. 50 కంటె ఎక్కువగా అప్పు యివ్వడంలేదు. ఈయేడు రు. 75 వరకు యివ్వడానికి నిశ్చయించింది.

మద్రాసు రాజధానికంతకూ పై స్వల్ప సదుపాయాలు సరిపోవు. అయినా, వీటిని రైతులు పూర్తిగా వినియోగించుకోవాలంటే, ఆయా ప్రాంతాలలో పనిచేసే రైతు సంఘాలు వీటిని గురించి ప్రచారంచేసి, అప్పుపత్రాలు, సర్టిఫికేట్లు వగైరా త్వరగా లభించేటట్లు చూడాలి.

అఖిలభారత రైతుమహాసభకు విరాళాలు

మార్చి 14, 15 తేదీలలో అఖిలభారత రైతుమహాసభ బెజవాడలో జరుగుతుందనేసరికి కృష్ణాజిల్లా రైతుల్లో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ప్రతితాలూకాలోనూ ధనరూపేణా, వస్తురూపేణాకూడ విరాళాలు, విరివిగా వసూలౌతున్నాయి. తమ నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించటానికిగాను తమకు అనరాగా ఉంటున్న రైతుసంఘానికి విరాళాలివ్వటానికి ఒకరికిమించి ఒకరు ముందుకువస్తున్నారు.

తిరువూరు, నూజివీడు తాలూకాలు రెండూ కృష్ణాజిల్లాలో వెనుకబడ్డ జమీందారీ ప్రాంతాలు. అనేక సంవత్సరాలనుంచి యీ తాలూకాల్లో అమాయకరైతులు జమీందార్ల యొక్క, అధికారులయొక్క దౌర్జన్యాలకు గురియౌతూ చాలాబాధలు పడుతున్నారు. ఈ దౌర్జన్యాల నెదుర్కొంటూ రైతుసంఘం అనేక పోరాటాలు సాగించింది. యుద్ధబాండ్ల విషయంలో రైతులను వేధిస్తున్న అధికారుల చర్యల నాపటానికి, రైతులకు అండగా నిల్చింది.

ఈ విధంగా చిరకాలంనుంచి తామనుభవిస్తున్న బాధల్నిపోగొట్టటానికి రైతుసంఘం కృషిచేయటం వల్ల, రైతుసంఘంపై అపరిమితమైన విశ్వాసం ఏర్పడింది. అంచేత- అఖిలభారత రైతుమహాసభ బెజవాడలో జరుగుతుందనగానే, వందిళ్లకూ, పాకలకూ టాకు పంపుతామనీ, పొయ్యిలోకి కట్టెపుల్ల పంపుతామనీ, ఆ తాలూకాల రైతులు అత్యుత్సాహంతో వాగ్దానాలు చేశారు. తిరువూరు తాలూకానుంచి ఎనభైవేల టాటాకూ, యాభైబళ్ళ కట్టెపుల్లా, నూజివీడు తాలూకానుంచి యాభైవేల టాటాకూ, యిరవైబళ్ళ కట్టెపుల్లా మహాసభకు సప్లయిచేస్తామన్నారు.

ఇదేవిధంగా బెజవాడ తాలూకా మైలవరం ఫిర్కానుంచి యిరవైవేల టాటాకు విరాళంగా పంపుతున్నట్లు తెలియజేశారు.

కామ్రేడ్ సుందరయ్య, అఖిలభారత రైతుమహాసభ సందర్భాన తేలప్రోలు వెళ్ళారు. 31 వ తేదీ రాత్రి బహిరంగ సమావేశం జరిగింది. ఆరేడు వందలమంది రైతులు, కూలీలు సభకు వచ్చారు. అఖిలభారత రైతుసంఘం గత 8 సంవత్సరాలుగా ఏరీతిగా వివిధరాష్ట్రాలలో కృషిచేసి అనేక విజయాలు సాధించిందీ, కామ్రేడ్ సుందరయ్య వివరించాడు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో రాష్ట్రరైతుసంఘం కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, చలసాని వాసుదేవరావుగార్ల నాయకత్వాన 1937 లో రైతుయాత్ర జరిపినవిషయం, గత 8 ఏండ్లుగా రైతులకోసం ఎలా కృషిచేసిందీ వివరించారు. 1942 లో రైతులను అనేక క్లిష్టసమస్యలు ఎదుర్కొన్నప్పుడు, రాష్ట్రరైతుసంఘాన్ని రంగాముఠా రద్దుచేయడానికి పూనుకోవడం, నేడు రైతుసంఘం అనేక విజయాలు సాధిస్తూ ఉంటే దానినివిచ్ఛిన్నం గావించడానికి పోటీ రైతుసంఘాలుపెట్టడం- మొదలైనచర్యలనుతీవ్రంగాఖండించారు. లక్ష మంది ప్రజాసామాన్యం రాబోయే రైతుమహాసభను జయప్రదంగాసాగించడానికి అందరూ రైతుసంఘాలలోచేరి విరివిగా ధనధాన్యసహాయము చేయవలసిందని కోరారు.

మరుచటిరోజు ఉదయంనుండి సాయంకాలంవరకు కామ్రేడ్ సుందరయ్య, స్థానిక రైతువర్కర్లు ఇంటింటికి తిరిగి డబ్బు వసూలుచేశారు. 1400 రూపాయలు చందాలు వేయబడ్డాయి. అందులో అప్పటికప్పుడే 1100 రూపాయలు వసూలయింది. పల్లెలో రెక్కలకష్టంమీద ఆధారపడే వ్యవసాయ కూలీలు 65 రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఈ 1400 రూపాయలుగాక, మరి రెండుమూడు వందలు వసూలు చేయగలమని, క్రమంగా రు. 2000 రూపాయల వరకు కూడ పోగు చేయగలమని స్థానిక రైతువర్కర్లు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

ప్రజాశక్తి చందావివరాలు

సంవత్సర చందా	5—0—0
అర్ధ సంవత్సర చందా	2—8—0
మూడునెలల చందా	1—4—0

★ యుద్ధసమీక్ష

నీపరు మలుపులో లక్షలాది జర్మన్లకు ఉరి

— తుమ్మల వెంకటరామయ్య

సోవియటు విజయరథ చక్రాలు చరచరా దొర్లుకుపోతున్నాయి. వాటిక్రిందపడి నాజీసైన్యాలు నలిబిలి అవుతున్నాయి.

నీపరు మలుపులో 10 జర్మను దళాల చుట్టూరెడ్‌ఆర్మీ ఉరిత్రాడు బిగించింది. రెండు సోవియటు సేనలు లక్షఇరవైవేలు ఉన్న ఈ జర్మను దళాలచుట్టూ వలయంపన్ని, చెర్కాసీకి దిగువ భాగంలో కలిశాయి. ఉరిత్రాడులో బిగింపబడిన జర్మను దళాలలో ఒకటి టాంకుదళం, అస్త్రసన్యాసంచేసి లొంగిపొందని రెడ్‌ఆర్మీ ఈ నాజీసైన్యాలను హెచ్చరించింది. కాని, నాజీసైన్యాలు వినసందున, రెడ్‌ఆర్మీ వాటినిహతమార్చుతోంది. సోవియటు ఫిరంగులు విమానాలు వీటిపని పట్టిస్తున్నాయి. సోవియటు వలయాన్ని లోపలినుండి, బయటినుండి భేదించడానికి నాజీలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చుట్టుముట్టడింపబడినతమసైన్యాలకుసహాయం చేయ ప్రయత్నించిన 120 విమానాలను రెడ్ ఆర్మీ కూల్చివేసింది. గంట గంటకూ ఈ ఉరిత్రాడు బిగించబడుతోంది.

మరొక క్రొత్తదండయాత్రలో రెడ్‌ఆర్మీ క్రివాయ్‌రాగ్ - నికొపాల్ మధ్య 100 మైళ్ల వెడల్పునజర్మనుశ్రేణిలో గండికొట్టింది. 250 ప్రదేశాలకు నాజీచెరతప్పించింది. 7 జర్మన్ డివిజన్లను నాశనంచేసింది, మరొక 5డివిజన్లను చుట్టుముట్టింది. ఒక్కవారంలో ఇలాంటి అద్భుతవిజయాలను రెడ్‌ఆర్మీ సాధించింది.

స్టాలిన్‌గ్రాడ్ విజయవార్షికోత్సవం మొన్నమొన్ననే జరిగింది. ఇపుడు నీపరుమలుపులో జర్మన్లు చుట్టుముట్టడించబడటం, సరిగా స్టాలిన్‌గ్రాడ్‌లోని జర్మన్లు పడ్డ అవస్థనే జ్ఞప్తికి తెస్తోంది. అప్పుడు స్టాలిన్‌గ్రాడ్‌లో 3 లక్షలసైన్యం చిక్కుకొంది. ఇప్పుడు 2 లక్షలకు పైగా చిక్కుకొంది. అంతేతేడా. కాని, ఆనాడుస్టాలిన్‌గ్రాడ్‌విజయం, మొత్తంయావత్తు యుద్ధక్రమాన్నే మార్చివేసింది. రెడ్‌ఆర్మీ నిరంతర పురోగమనానికి దారితీసింది. ఈ నాడు ఈ విజయంకూడ, పెద్దపెట్టున వెల్లువలా రెడ్‌ఆర్మీ బాల్కన్ రాష్ట్రాలలోకి ముందుకు పోవడానికి దారితీస్తుంది.

నీపరు మలుపులోని తక్కిన జర్మను సైన్యాలు త్వరలో రుమేనియాలోకి పారిపోవచ్చు. లేకపోతే పై దళాలకు పట్టినగతే వీటికీ పడుతుంది. యూనిపారంతోనున్న జర్మను సైనికులు పరిమిట్లులేకుండానే సరిహద్దుదాటి లోనికిరావచ్చునని అప్పుడే రుమేనియా రేడియోచేత, జర్మనీ ప్రకటింపజేసింది. ఇవి జర్మన్ల గుండెదడ తెలియజేస్తోంది.

పశ్చిమ యుక్రైన్‌లోకూడ రెడ్‌ఆర్మీ అద్భుత విజయాలను సాధించుతోంది. రోవ్నో, లుక్‌లనుపట్టుకొని కోవెల్, ల్వోవ్‌ల వైపు పురోగమించుతోంది. కోవెల్ 6 రైల్వేమార్గాలకు కూడలి. ఇవి రెండూ పట్టుబడితే, తూర్పురంగంలోని జర్మనుసైన్యాలన్నీ వలయంలో పడతాయి.

ఇక లెనిన్‌గ్రాడ్‌కు పూర్తిగా రాకపోకలు ఏర్పడటంతో, ఈ రంగంలోని రెడ్‌ఆర్మీకి కావలసిన పరికరాలు త్వరగా రావడానికి అవకాశం కలిగింది. లెనిన్‌గ్రాడ్‌నుండి, నొవొసొకొల్‌నికి (ఇది గతవారమే సోవియట్ వశమయింది.) వరకు సోవియటుసైన్యాలు విజృంభించుతూనే వున్నాయి. లెనిన్‌గ్రాడ్ ప్రాంతంలో చెల్లాచెదరై పారిపోతున్న జర్మన్లను లూగావద్ద చుట్టుముట్టడించడానికి రెడ్‌ఆర్మీ ప్రయత్నించుతోంది. లూగాను రెండుప్రక్కల సోవియటు సైన్యాలు కమ్ముకొని వచ్చి, కొద్దిమైళ్ళలోకే వచ్చాయి.

లెనిన్‌గ్రాడ్ నుండి ఇస్తోనియావరకు గల బాల్టిక్ సముద్రతీరాన్ని పూర్తిగా శతృశేషం లేకుండాతుడిచిపెట్టాయి సోవియటుసైన్యాలు. దానిఫలితంగా, లెనిన్‌గ్రాడ్‌ను ఇన్నాళ్ళూ కాపాడుతూవచ్చిన సోవియట్ నౌకాదళం ఫిన్లండు అఘాతంలో స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఏర్పడింది. బాల్టిక్ రాష్ట్రాలలోని జర్మను రాకపోకలను ధ్వంసం చేయడానికి కూడా చక్కని అవకాశం ఏర్పడింది.

సోవియటుసైన్యాలు ఇస్తోనియా గుమ్మంవద్ద వున్న కింగ్‌సెప్పీని వశపరచుకొని, నార్వాను ఉత్తర, తూర్పు, ఆగ్నేయ దిశలనుండి చుట్టివేశాయి. ఇంతేగాదు, ఇస్తోనియాలో ప్రవేశించి నార్వానది తూర్పు తీరాన్నంతా శతృశేషం లేకండా తుడిచిపెట్టాయి. నార్వానదిని దాటుతున్నట్లుకూడా ఒక వార్త. పీపస్సు సరస్సు తూర్పుతీరానకూడా సందడి బాగానేవుంది. ప్సకావ్ వైపుకు పారిపోయే జర్మన్లపని పట్టడానికి ఇచ్చట సోవియటు సైన్యాలు ముందుకుపోతున్నాయి.

నీపరు వలయంలోపడ్డ జర్మనులుగాక, గతవారం 30 వేలమంది జర్మన్లు చనిపోయారు. 70 వేల మంది ఖైదీలయ్యారు. 800 టాంకులు, 400 విమానాలు పట్టుబడ్డాయి.

హిట్లరు మొర

ఇటలీలో కాసినోలో వీధియుద్ధాలు జరుగుతున్నాయి. మిత్రసైన్యాలు జర్మను తిరుగుదాడులను త్రిప్పికొడుతున్నాయి.

అటు సోవియటు విజయాలనుచూచి హిట్లరూ, ఇటు రోమ్ మిత్రరాజ్యాల వశం కానున్నదని ముసోలినీ, మొరలుపెట్టుకొంటున్నారు. "మనరోం, మనఇటలీ"అంటూ ముసోలినీ వాగేవాగుడుకు ఉత్సాహంపొందే ఇటాలియన్లు ఎవరూలేరు గనుక అతని ఉపన్యాస విషయం చర్చించే దేమీలేదు. పోతే హిట్లరుగోడు. "ఈ యుద్ధంలో రష్యాయో, జర్మనీయో గెలుస్తుంది. రష్యా గెలిస్తే యూరప్ అంతా బోల్షివిక్కుమయం అవుతుంది. జర్మనీ గెలిస్తే యూరప్ నిలబడుతుంది." అంటూ బోల్షివిక్ భూతాన్నిచూపెట్టి ఫాసిస్టు అనుకూలురకు విజ్ఞప్తి చేస్తున్నాడు. కాని హిట్లరు పరిపాలనక్రింద యూరప్ ఎట్టి ఘోరబాధ ననుభవించిందో యూరప్ ప్రజలందరికీ తెలుసు. ప్రజలెవ్వరూ అతడు చూపించే బోల్షివిక్ భూతాన్నిచూచి భయపడరు. పోతే, మిత్రరాజ్యాలలోని ఫాసిస్టు అనుకూలుర సంగతి. వారి ఆటలు సాగవు. వారి ఫాసిస్టు అనుకూల చర్యలను రోజురోజూ ప్రజలుబట్టబయలుచేసి, వారినడుములు విరగదన్నుతున్నారు.

స్పెయిన్

ఉదాహరణకుస్పెయిన్‌విషయంతీసుకోండి. ఇటలీ, జర్మనీలచేప్రోత్సహించబడి, స్పెయిన్ దురాక్రమణలో గెలుపొందిన ఫ్రాంకో అక్ష రాజ్యాల తరపునగాక, తటస్థత వహించుతున్నాడంటే నమ్మేదెవరు? అయినా, స్పానిష్ విప్లవ ప్రజాశక్తులకు మున్ముందు దోహద మియ్యవలసి వస్తుందేమోనని, ఫ్రాంకొచుట్టూనే, శామ్యూల్‌హోర్‌లాంటి అభివృద్ధి నిరోధకులు తిరుగుతూ, అతనిని సంతృప్తిపరచుతున్నారు. స్పెయిన్ఇంతవరకు సోవియటు రంగంలో యుద్ధం చేస్తూనేవుంది. ఇటాలియన్ నౌకలను తమరేవులలో నిర్బంధించి యుంచింది. జర్మనీకి అనేక వస్తువులను, పదార్ధాలను, సప్లయి చేస్తూనేవుంది. బ్రిటన్‌కు నారింజపండ్లకు బదులు బాంబులను పంపుతున్న నాజీ ఏజంట్లను సహించుతూనేవుంది. అయినా, శామ్యూల్‌హోర్ ఫ్రాంకో చుట్టూ తిరగడం మానలేదు. ఫ్రాంకోతో ఆడుతున్న మంతనాలను గురించి పార్లమెంటులో గలాచర్ ప్రశ్నిస్తే, అంతా అబద్ధమని జవాబు. కాని తర్వాత నిజం బయటపడింది. ఫ్రాంకోను తటస్థతను వీడేటట్లు చేయడానికి హోర్‌మంతనాలు సాగించాడు. విఫలుడయ్యాడు. ఫ్రాంకోవంటి ద్రోహులను లొంగదీయడం బుజ్జగించటం ద్వారాకాదు. నెత్తినమొట్టిలొంగదీయాలి. అందుకువెనుకాడుతున్న అభివృద్ధి నిరోధకులను, మాస్కో ఇది వరకేబయటపెట్టింది. "స్పానిష్‌సైన్యంఇంకా సోవియటురంగంలో పోరాడుతున్నదని, అక్షరాజ్యాలకుముడిపదార్థాలు, వస్తువులు స్పెయిన్ ద్వారా పోతున్నాయని" చెప్పింది. దీని ఫలితంగా అమెరికా, స్పెయిన్‌కు నూనెపంపటం ఆపివేయవలసింది. స్పెయిన్‌పై ఇలాంటికఠిన చర్యలింకా తీసుకోవాలి. స్పెయిన్‌లో రహస్యముగా పనిచేయుచున్న "జాతీయైక్యత మహాసమితి" (సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ యూనియన్)కి సాయపడాలి. హిట్లర్‌పతనం సమీపించినకొలదీ, ఈ సమితి మరింత బలపడి, ఫ్రాంకోను పడగొట్టుతుంది.

పసిఫిక్‌లో

అమెరికన్ సైన్యాలు మార్షల్ దీవులలో దిగి, అప్పుడే అనేకదీవులను వశపరచుకొన్నాయి. జపానుశ్రేణికి ట్రక్‌దీవినడిబొడ్డు. దీనికి ఇరుప్రక్కలా మార్షల్‌దీవులు, రాబాల్ ముఖ్య కీలకస్థానాలు. రాబాల్‌పైకి పురోగమనం ఇదివరకే సాగుతోంది. ఇపుడు మార్షల్ దీవులలోని ఈ విజయం, జపానుకు మరింత దెబ్బ.

బర్మాలోకూడ, మనసైన్యాలు కొన్ని స్థానిక విజయాలుసాధించుతున్నాయి. చైనాసైన్యాలు హూకాంగ్ లోయలో 100 మైళ్ళవరకు పురోగమించాయి.

ఇది బర్మాపై తిరుగు దండయాత్రకాదు. అందుచే ఈవిజయాలకు స్థానిక ప్రాముఖ్యత తప్ప మరేమీలేదు. బర్మాపై తిరుగు దండయాత్రకు, సత్వరం పూనుకోవాలి. లేకపోతే జపాను ఖైదీలయిన మన సైనికులు ఇంకా కొన్నాళ్ళు యమయాతనలు పడాల్సివస్తుంది. ఇటీవలనే ఈడెన్, మన ఖైదీలపై జపాను, చేస్తున్న ఘాతుకచర్యలనుతెలియజేశాడు. రోజురోజూ జపాను ఘాతుకచర్యల వార్తలింకా వస్తున్నాయి. అందుచే జపాను దురంతాల నుండి మన సైనికులను రక్షించాలంటే, వెంటనే మిత్రరాజ్యాలు తిరుగు దండయాత్రకు పూనుకోవాలి. జపాను మన గుమ్మంవద్ద ఉన్నంతవరకు మనదేశంలో కాటకం తీరదు. కాబట్టి, భారతరాజకీయ ప్రతిష్టంభన సంతమొందించి, బర్మాపై తిరుగుదండయాత్రను విజయవంతం చేయాలి.

నీపరు మలుపులో

రెడ్‌ఆర్మీ తాపులకు నడుమువంగిన నాజీ సేనానాయకులు (డైలీవర్కర్)

7 వ గుంటూరుజిల్లా విద్యార్థి ఫెడరేషన్ మహాసభ

ఈ మహాసభ, బాపట్లలో ఫిబ్రవరి 12, 13 తేదీలందు జరుగును.

మహాసభ అధ్యక్షులు :
తమ్మారెడ్డి సత్యనారాయణ,
అం. రా. వి. ఫె. కార్యదర్శి;

ఉపన్యాసకులు :
యమ్. బసవపున్నయ్య,
ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘ మాజీ కార్యదర్శి.

13 వ ఎల్. ఐ. యమ్. డాక్టర్ల మహాసభ

ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెజవాడ మ్యునిసిపల్ హైస్కూలు ఆవరణలో

మహాసభ అధ్యక్షులు :
డాక్టర్ వి. టి. జగదీశ్వరన్,
ఎల్. ఐ. యమ్.

సైంటిఫిక్ సెషన్ :
వైద్యరత్న కెప్టెన్ జి. శ్రీనివాసమూర్తి,
బి. ఎ. బి. ఎల్; యం. బి. బి. యస్.

ఓషధీ ప్రదర్శనాలు వుంటాయి

★ విశాఖ తాలూకాలో

పశువులక్షయం - పంటలనాశనం

జమీందారీ ఇర్రిగేషన్ బిల్లు వెంటనే అమలుపరచాలి

— వై. నారాయణమూర్తి

విశాఖ జిల్లా చాలా గొప్పది. రాష్ట్రరాష్ట్రాలలో పేరుపొందింది. కాని మనరాష్ట్రంలో మాత్రం అది అంబలిజిల్లాయని మారుమ్రోగింది. కారణం, జమీందార్లకు పెట్టినది పేరవడంవల్లనే. అందులో విశాఖ తాలూకా లీదతనానికి పుట్టినిల్లు. ఇచ్చట మేఘదేవునికి కూడా రెండుమూడు సంవత్సరాల కొకసారి కోపం కలుగుతూఉంటుంది. అంతటినుండి పల్లెప్రజలందరూ వరదప్రాళం పోస్తుంటారు. అప్పటికి దయగల్గి వర్షించినా, నీరు సముద్రం పాలు కావలసిందే.

చెరువులకు మరమ్మతులులేవు

కారణం, ఇచ్చట వ్యవసాయానికి మూలాధారమైన చెర్వులకు తరతరాలనుండి మరమ్మతులు లేకపోవుటే. 15 సంవత్సరముల క్రితం 500గరిసెలు పండేప్రాంతంలో ఇప్పుడు 50 గరిసెలుకూడా పండుటలేదు. (30 పుట్లు 1 గరిసె) ఇదిఇలా వుంటుండగా, పల్లెప్రజలు చకోరపక్షుల్లాగా చూస్తూఉంటారు, ఎపుడు గోదావరిగంగ వస్తుందాఅని. మొన్నమొన్ననే గ్రామగ్రామానికీ తిరిగి రాజమండ్రి దగ్గర నుండి వాల్తేరువరకు ప్రభుత్వంవారు కొన్ని ప్లానులువేశారు. కాని అవి ఏమైనవో వారికే తెలియాలి.

ఇంక జమీందారీ ప్రాంతాలలో శిస్తులు ఎలా వుంటాయో అందరకూ తెలిసినదే గదా: చెవులో పోగుదగ్గరనుండి మంచినీళ్లు త్రాగే గ్లాసువరకు అమ్మి, అయ్యవారికి పసుపుపంటూ ఏటేటా చెల్లిస్తూనే వున్నారు. ఉన్నది కాస్తా వదిలించుకొని చాల గ్రామాలలో బకాయీలు పెట్టారు. కాని చెర్వుల మరమ్మతులుమాత్రం మావికావన్నట్లు ఊరకున్నారు దివాణంగారు.

ఎప్పుడైనా దయగలిగి మరమ్మతులకు అర్జరిస్తే,అసలు దీనికి కావలసింది రు. 100 అయితే రు 10-లు మాత్రమే ఇస్తారు. ఆ రు 10-లకు కంట్రాక్టు తీసుకొని ఒక సంవత్సరం మరమ్మతుచేయించిన రైతు ఇక జన్మయున్నంతవరకూ మరొకసారి పూనుకోడు. కారణం అందరికీ తెలిసినదే. వారు ఆర్డరివ్వటంవరకే గని. ఆడబ్బు ఇచ్చేది ఏ 5 సంవత్సరాలకో, ఈలోగా ఎన్నోలంచాలు పెడితే.

యుద్ధం వచ్చాక

అందులో యుద్ధంవచ్చిన దగ్గరనుండి రైతులు త్రాగే ఆ యంబలికూడా కరువైంది. ఈ తాలూకాలో శాంతి సమయంలోనే బియ్యానికి వనిజెడి వెళ్ళవలసి వచ్చేది. ఈరోజుల్లో యిక ఎలావుంటుందో వేరే చెప్పనవసరం లేదు. గత ఏప్రిల్ మొదలు గ్రామవాసులుపడ్డ బాధలు ఇన్నన్నిగావు. ఈ క్రిందిలెక్కలు చూస్తే మీకే బోధపడుతుంది.

గ్రామాలు	చెరువులు	ఆయకట్టు (ఎ:రాలు)	ఇప్పుడుపండు ధాన్యం	బాగున్నప్పుడుపండే ధాన్యం	బాగు పర్చిన సాగుబంజరు (ఎకరాలు)	అప్పుడు పండే ధాన్యం
వడ్డమూడి	3	152	5 గ	86 గ	50	100 గ
కణితి(7 పల్లెలు)	6	1350	100 గ	700 గ	300	850 గ
నడుపూరు	20	460	10 గ	250 గ	790	600 గ
నెల్లిముక్కు (14 శివారులు)	12	150	11 పు	70 గ	800	470 గ
కొండయ్యవలస	2	25	0	12 గ	100	62 గ
మొత్తం	43	2137	115 గ 11 పుట్లు	1118 గ	1940	2092 గ

(గ. గరిసెలు. పు. పుట్లు 30 పుట్లు గరిసె. 20 కుంచాలు 1 పుట్టి. 1 కుంచం 4 శేర్లు)

ఇందులో కొండయ్యవలస ప్రొప్రయిటరీ గ్రామం (అగ్రహారం లాంటిది). తక్కిన వన్నియూ విజయనగరం సంస్థానాధీశ్వర్లవే. ఇందులో కణితిలో వీరి సంస్థానంలోయున్న అన్ని చెర్వులకన్నా ఒకపెద్ద చెరువున్నది. దీనిని 1903 లో మాత్రం, కూలిరేటు గజానికి 0-0-9 యున్న సమయంలో 20 వేలరూపాయలు ఖర్చుచేసిపూర్తిగామరమ్మతులుచేశారు. అప్పటినుండి.1929 వరకు దానిక్రిందయున్న 650 ఎకరములలోనూ రెండు పంటలు పండుతూ, 600 గరిసెలు ధాన్య మవుతుండేడిది. కాని ప్రస్తుతం రెండునిల్వల పైన మేట (దిబ్బ) వేయుటచే తనూ, కళింగలు పాడగుటవల్లనూ, రెండవ పంట 14 సంవత్సరాల నుండి పోవుటయేగాక, క్రిందటి సంవత్సరం మొత్తం 50 గరిసెలు కూడా పండియుండలేదు. దానికితోడు కొత్తగా ఆచెర్వు క్రింద 400 ఎకరము ఆయకట్టును ఉంచారు. చెర్వును మాత్రం పెంచుటకు బదులు,9 సంవత్సరములక్రితం పొర్లుదామును ఒక అడుగు తగ్గించారు.

ఇక నడుపూరులో పేరుకు మాత్రం20 చెర్వులున్నా,ఎందుకూ ఉపయోగించుటలేదు. ప్రస్తుతము గ్రామంలోని, అనంతసాగరము, మదుమంతుని చెర్వులను విస్తృత మొనర్చిన పక్షమున, వాటిదిగువనున్న చిల్లర చెర్వులను ఎనిమిదింటినితీసివేసి, మరి అధికముగా 790 ఎకరముల సాగులోకి తీసుకురావచ్చుటకు అవకాశాలున్నాయని పూర్వమొక ఇంజనీరుగారు ప్లానులు వేశారు. కాని అవి వారితో నే పో యా యి. పై ప్లా ను లో నడుపూరు దిగువ గ్రామమైన నెల్లిముక్కు గ్రామచెర్వులకు కూడా నీళ్ళు కల్పించవచ్చునని, అక్కడున్న ఎఱ్ఱచెర్వును పెద్దదిచేసిన పక్షమున అక్కడకూడా మరి 800 ఎకరములు కొత్తసాగుకూడ రాగలదని, తెలియజేశారు. ఈఊరు చెర్వులకు వీలులు (గడ్డలు) లేకపోవుట వల్లనే 70 గరిసెలు పండే భూమి 11 పుట్లుకూడా పండలేదు. ఈ సంవత్సరం నారుకుపోసిన గింజలు 60 పుట్లయితే, పండింది 11 పుట్లే. ఇలా పరిస్థితులున్నవిగదా యని శిస్తులకు రిమిషను లిస్తున్నారా అంటే, మందుకైనా లేదు. ప్రతి గ్రామంలోను దావాలు, డిక్రీలే.

పశువుల సంపద నశిస్తున్నది

ఇలా ఏటేటా పంటలు పోవుటచేతనూ, శిస్తులబాధ అధికమవుట వల్లనూ, ధరలు పెరుగుటవల్లా, ఇంట్లోఉన్నదికాస్తా పోవుటచే పశువులను అమ్ముకుంటున్నారు.

2½ సంవత్సరములక్రితం యున్నపశువులు

గ్రామాలు		దుక్కిఎద్దులు	పాడి పశువులు	పెయ్యలు, దూడలు	మేకలు, గొఱ్ఱెలు	కోళ్ళు
వడ్లపూడి		200	300	100	0	400
నడుపూరు		600	400	400	3000	1500
కణితి		1000	7050	2500	10000	2000
నెల్లిముక్కు		800	800	800	4000	2000
గాజువాక		18	0	15	450	100
నక్కవానిపాలెం		24	3	15	500	0
కొండయ్యవలస		240	250	150	0	500
7	మొత్తం	2882	8803	3980	17950	6500

ప్రస్తుతమున్న పశువులు

గ్రామాలు		దుక్కిఎద్దులు	పాడి పశువులు	పెయ్యలు దూడలు	మేకలు గొఱ్ఱెలు	కోళ్ళు
వడ్లపూడి		200	50	50	0	25
నడుపూరు		400	200	200	2000	600
కణితి		1000	1000	1500	4000	1000
నెల్లిముక్కు		600	100	400	2200	800
గాజువాక		16	0	10	300	20
నక్కవానిపాలెం		12	0	6	200	0
కొండయ్యవలస		160	30	40	0	300
7	మొత్తం	2388	1380	2206	8700	2745

రైతులకు వ్యవసాయంమీద మక్కువ తగ్గుచున్నది

ఉన్న పశువులుకూడా ఈవిధంగా తగ్గిపోవుటవల్లనూ,పంటలకు ఆధారములైన జలాశయములు నాశనమగుటవల్లనూ, ఏటిపొడుగునా కుటుంబమంతా పొలంలోనే ఇల్లు కట్టుకొని (ఈజిల్లాలో అన్నికాలాలలోను రైతులు రాత్రిపూట పొలాల్లోనే వుంటారు) రెక్కవిరుగ కష్టించినా తినుటకు గంజినీళ్ళయినా కరువైనవి. అందువల్ల కొంతమంది రైతులు వ్యవసాయం పూర్తిగా వదులుకొని, ఒకవేళ వున్నా అందులో నాలుగుగింజలు పారపోసి, వాటివైపు చూడకుండా, దగ్గర పట్టణములు చేరుకొని, సింధియా తదితర వార్ కాంట్రాక్టు కంపెనీలలోనూ, ఉప్పుగల్లీలలోనూ పనిచేస్తున్నారు. సగటున మగవాడు 0-8-0, స్త్రీ 0-5-0, పిల్లవాడు 0-4-0 తెచ్చుకొని ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వ్యవసాయంకన్నా అదే సాయంకాలానికి నాలుగుడబ్బులు చేతిలో పడేటట్లు చేస్తున్నది.

అధికారుల నిర్లక్ష్యం

తాలూకా పరిస్థితు లిలా వుంటే, వాటిని అధికారులు ఏమీ గమనించినట్లులేదు. మొత్తం తాలూకాలో100 లైసెన్సు దార్లకు 4000 బస్తాలుబియ్యపు కోటాయని పేరుకు మాత్రం యున్నది. అది ఎంతవరకు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు. 72 శేర్ల బస్తా 18-0-0ల చిల్లర గిడుతుంటే, దానిని గ్రామాలలో 25-0-0 లు 30-0-0 లకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల రు 35 కుకూడా అమ్ముతున్నారు. అదేమని అడిగితే బస్తాకు 5 రూపాయలు వార్ఫండనియు, ఫలానా తేదీని ఇస్తారని నిర్ణయం లేకపోవుటచే బండిబాడుగ అధికమవుతున్నాయని చెబుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. అంతమాత్రంచేత వర్తకులు మంచివారనిగాదు.

ఇలాగే పరిస్థితులు కొనసాగితే, బెంగాలు పరిస్థితులు రాకమానవు. ఇప్పటికే గ్రామాలలో పొలమున్న ప్రజలునైతం ఒక పూట కొర్రజావత్రాగి, రాత్రికి తేగలు, దుంపలు తిని బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితులు, తొంగిచూస్తున్న జపానుహంతకులకు, అరాజక పరిస్థితులకు మార్గం కల్పించడానికి ఉపయోగపడతాయి.

ప్రభుత్వ కర్తవ్యం

కాన, రానున్న ప్రమాదాన్ని దాటాలంటేనూ ప్రజలను కరువునుండి తప్పించాలంటేనూ రైతులకు వ్యవసాయంమీద ప్రీతికల్గునట్లు చేయాలి. దానికిగాను ప్రభుత్వం వెంటనే ఈ క్రిందివి అమలు పర్చాలి.

1. వెంటనే జమీందారీ ఇర్రిగేషన్ బిల్లును అమలుపరచి,తాలూకాలోయున్న జలాశయములన్నిటినీ ప్రభుత్వమే మరమ్మతుచేయించాలి.
2. శిస్తుల బకాయీలకు మారటోరియం ప్రకటించి, దావాలు డిక్రీ అయియున్నవాటిని ఆపు చేయించాలి.
3. మరమ్మతుల సమయమున పల్లం భూములకు రిమిషనివ్వాలి.
4. ఇనుము, విత్తనాలు, ఎరువులు, అగ్రికల్చరల్ డిపార్టుమెంటువారు ప్రతిగ్రామానికి వెళ్ళి ఇవ్వాలి.
5. బియ్యపుకోటా ఇచ్చుతేదీని నిర్ణయించి, ప్రతిబస్తామీదా వార్ ఫండ్ వేయకుండా వ్యక్తిగతంగా వసూలుచేసి, వర్తకులు గ్రామాలలో రూపాయికి 3½ శేర్లు అమ్మునట్లునిర్ణయించాలి.
6. వరిజానసంఘాలను గుర్తించి, వాటికి ఇనుము, బియ్యము, అగ్గిపెట్టెలు, మొదలగు వాటికి లైసెన్సు లివ్వాలి.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada

END OF ISSUE